Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 3, no. 9

(Sept. 1, 1943)

బెజవాడ, 1943

Record no. 683

Prajāśakti

Vol. 3, no. 9

(Sept. 1, 1943)

Bejavāḍa, 1943

Record no. 683

0-2-0 Regd. No. M. 4486

ప్రజాశక్తి

భారత కమ్యూనిస్టుపార్టీ, ఆంధ్రకమిటీ పత్రిక

సంపుటి 3 సంచిక 9 | : సంపాదకవర్గం : మద్దుకూరి చంద్రశేఖరరావు (సం) కంభంపాటి సత్యనారాయణ ★ పుచ్చలపల్లి సుందరయ్య మున్ముల వెంకటరామయ్య చలసాని వాసుదేవరావు | బుధవారం 1-9-43

★ ఆకలిమంటలకు శరీరం అంతా జీర్ణించిపోయి ఎముకలగూడు మిగిలిన శిశువు ★

★ కరువు బీభత్సాల నెదిరించే చిటగాన్గ్

— మనోరంజన్ సేన్

దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఆహార పదార్థాల కొరత సమస్యగావుంది. కాని, చిటగాన్గ్‌లో ప్రజాబాహుళ్యం ఆకలిమంటలకు మాడిపోతున్నారు. ఈ మంటలకు తాళలేక నిలువునా కూలి ప్రాణాలు విడచే వారినిచూస్తే సాధారణంగా ఎవరయినా బేజారెత్తిపోతారు. కాని, మాకది నిత్యానుభవం అయింది. జీర్ణించిపోయిన దేహాలతో వేల కొలది అభాగ్యులు హాస్పిటళ్లముందు కాచుకొని కూచుంటారు. వీళ్లంతా హాస్పిటల్లోకి జొరబడకుండా పోలీసులు కాపలా. "వీళ్ళ జబ్బు కుదర్చగలమందు ఒక్కటే. అది ఆహారం. ఆమందు హాస్పిటళ్లలో దొరకదు" అని వైద్యులంటున్నారు.

ఈ దృశ్యం చిటగాంగ్‌లో ఈనాడు సర్వసాధారణమయింది. ఈనాడు చిటగాన్గ్‌లో ముతకబియ్యం రూపాయికి $1\frac{1}{4}$ శేరు అమ్ముతూంది. బెంగాల్‌లో దక్షిణకొనను, జపాను శ్రేణుల ఎదుటఉన్న కాక్సుబజారులో రూపాయికి 12 చటాకులే అమ్ముతున్నారు. అదయినా దొరకడం కష్టం. ఆకులు, అలములతిని కాలంగడుపుతున్నారు అక్కడి ప్రజలు.

తిండికోసం

తిండికోసం రైతులు పొలాలమ్ముకోడం అక్కడ సర్వసాధారణం అయింది. తన భూమిని చూచి గర్వంతో పొంగిపోయే చిటగాంగ్ రైతుబిడ్డ ఈనాడు నిరాధారపక్షి. పట్టెడన్నంపెట్టని పూటకూలీకోసం కార్మికులు తెగపోటీపడుతున్నారు.

ఆకలి తీర్చుకొనే మార్గం మరొకటి కనబడక వందలకొలది చిటగాన్గ్ సోదరీమణులు తమశరీరాల నమ్ముకుంటున్నారు. తమకన్నా, తమ బిడ్డల అదృష్టం బాగుంటుందేమో అన్న గుడ్డి ఆశతో, అల్లారు ముద్దుగా పెంచిన బిడ్డల్ని రోడ్లమీద విడిచిపోతున్నారు. వీళ్ళు ఎంగిలిమెతుకులు ఏరి తినుకుంటూ చిటగాన్గ్ వీధుల్లో తిరుగుతున్నారు. నానాచెత్తా తినడం వల్ల వీళ్ళ ఆరోగ్యం పూర్తిగా నశించింది. ఇక జీవితంలో దానిని పూర్తిగా కోలుకోగలరోలేదో!

ఈవిధంగా వుంది చిటగాన్గ్ స్థితి. పొలిమేర అవతల భయంకర మారణయంత్రాలతో చిటగాన్గ్ ప్రజల్ని సత్వర సమాధి చేయగల అవకాశంకోసం జపానురాక్షసులు కాచుకొని వున్నారు. ఇంట ఆకలిమంటలు మెల్లమెల్లగ ఆప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. వీటికి తోడు మలేరియా, కలరా, మశూచి, క్షయ మొదలయిన వ్యాధులు కూడా చెలరేగుతున్నాయి. జులై మొదటివారంలో కలరావల్ల మ్యునిసిపల్ ప్రదేశంలో 130 మంది చనిపోయారు; మరొకప్రదేశంలో 40 మంది చనిపోయారు.

తిండికోసం అలమటిస్తున్న చిటగాన్గ్ ప్రజలు ఈనాడు తమ బిడ్డల చదువును గురించి ఏమి శ్రద్ధ తీసుకోగలరు? ఆకలి బాధతో అలమటిస్తున్న బాలబాలికలు చదువు మీద దృష్టి ఎలానిలుపగలరు? ఈపరిస్థితుల ఫలితంగా చిటగాన్గ్‌లో విద్యాలయాలనుకూడా మూసివేస్తున్నారు.

ఇలా సమాజ జీవనాన్నే విచ్ఛిన్నం చేయనున్న ఈ ఆహారసమస్యను ఎదుర్కొనడానికి చిటగాన్గ్ ప్రజారక్షకదళం ముందుకు వచ్చింది. ఆహారపదార్థాలను దాచివేయకూడదనీ, ప్రజలు రెచ్చిపోయి దోపిడీలకు దిగవద్దనీ, అహోరాత్రులు ప్రచారం ప్రారంభించారు. ఇంటింటికి వెళ్ళి అన్నదానంకోసం ఆహారం ప్రోగుచేశారు. కరువు నివారణ స్టోర్సులో చవుకగా అమ్మడంకోసం సమిష్టి కొనుగోలు ఏర్పాటుచేశారు.

తీవ్ర కృషిఫలితం

దీని ఫలితంగా చిటగాన్గ్‌లో 400 స్థానిక ఆహారకమిటీ లేర్పడ్డాయి. వీటిలో 110 కమ్యూనిస్టుల నాయకత్వంకింద నున్నాయి. కేంద్రకమిటీలో 3 రు కమ్యూనిస్టులు, 3 రు ముస్లింలీగ్ సభ్యులు. 2 రు యితర అనధికారులు, 4 రు అధికారులు, ఏ. ఆర్. పి. సభ్యులు, వున్నారు. జిల్లామేజిస్ట్రేటు ఈకమిటీకి అధ్యక్షుడు. ఒక డిప్యూటీ మేజిస్ట్రేటు, కామ్రేడ్ హిమాన్షు కార్యదర్శులు.

ఆరంభంలో అధికారవర్గం ఈకృషి అంతా కమ్యూనిస్టుల నాటకం అని అనుమానించేది. కాని, రానురాను మన వర్కర్ల నిజాయితీని గ్రహించి పూర్తి సహకారం చేస్తూంది. చక్కని సలహాలకు పూర్తిగా దేశభక్తుల మీదనే ఆధారపడుతూంది.

ఈనాడు చిటగాన్గ్‌లో 104 ఉచిత భోజన శాలలు పనిచేస్తున్నాయి వీటిలో 74 కమ్యూనిస్టుల ఆధ్వర్యంకింద ఉన్నాయి. ఇవన్నీ, ప్రజారక్షణ సమితి, మహిళాసంఘం, బాల సంఘాల సహకారంతో పనిచేస్తున్నాయి.

ముసలివారు, దుర్బలులు, స్త్రీలు, శిశువులు అంతా 56000 మందికి వీటిల్లో భోజనం పెడుతున్నారు. వీటికి నెలకు 8000 మణుగుల బియ్యం ప్రభుత్వం సప్లయిచేస్తూంది. ఇంకా కావలసిన కర్చులకు ప్రజలదగ్గర్నుంచే విరాళాలు వస్తున్నాయి. లీగు సభ్యులు కమ్యూనిస్టులు కలిసివున్న ఒకదళం 14000 రూపాయీల విరాళాలు వసూలు చేసింది

ముస్లింలీగు, కమ్యూనిస్టుపార్టీ కలసి రేషనింగు పద్ధతికోసం తీవ్రాందోళన జరిపాయి. దీని ఫలితంగా పట్టణంలోని బీదలకు రేషన్ కార్డులిచ్చారు. వీటిద్వారా వారు చవుకధరకు ఆహారపదార్థాలు కొనుక్కోగలుగుతున్నారు.

వీధుల్లో అనాధులుగా తిరుగుతూన్న బిడ్డల పోషణకోసం రెండు అనాధ శరణాలయాలను నడుపుతున్నారు.

సర్వత్రా సానుభూతి

ప్రజా రక్షణకోసం జరుగుతూన్న ఈ అద్భుతకృషి అధికార సంస్థలను కూడా ఉత్సాహపరుస్తూంది. ఏ. ఆర్. పి. లోని మన కామ్రేడ్సు తమకు సప్లయి అయే ఆహారంలో కొంత మిగిల్చి ప్రతిరోజూ 50 మంది అన్నార్తులకు తిండి పెడుతున్నారు. తక్కిన ఏ. ఆర్. పి. వాళ్లకందరికీ ఇది ఆదర్శమైంది. ఇప్పుడు వీరంతా 7 భోజనశాలలు నడుపుతున్నారు - రోజూ 500 మందికి తిండి పెడుతున్నారు.

అంతేకాదు. మన ప్రచారం కొంతమంది వైమానికులకుకూడా సోకింది. ప్రజల దుస్థితిని వీరు తెలుసుకున్నారు- ఉచిత భోజనశాలలకృషిని చూచారు. ఇప్పుడు వారు రోజూ 4 మణుగుల బియ్యం, (విలువ రు.120)పదిరూపాయిలువిరాళం ఇస్తున్నారు.

జాడ్యాల బీభత్సాన్ని తొలగించడానికి కూడా తీవ్రకృషి జరుగుతూంది. వైద్యులు ఒళ్ళుదాచుకోకుండా పనిచేస్తున్నారు. ఇంజక్షన్ మందులు సరాసరి వీరికే సప్లయిచేయడానికి జిల్లా మేజిస్ట్రేటు అంగీకరించారు. వైద్య విద్యార్థులు హాస్పిటళ్ళను ఎక్కువ నిపుణతతో నడుపుతున్నారు.

విద్యావిషయంలోకూడా ఇలాంటి కృషే సాగుతూంది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యాలయాలు ఆగిపోయి విద్యార్థు లంతా చెదరిపోవడం మంచిదికాదు.అందుచేత అలాకాకుండా చేయడానికి కమ్యూనిస్టులు విద్యార్థి సంఘాల ద్వారా కృషి ప్రారంభించారు.

ఈకృషిఫలితంగా ఒక్క ఉదాహరణ చూడండి. జాఫ్నగర్ హైస్కూలును మూసివేశారు. విద్యార్థి సంఘ సభ్యులు వెంటనే కార్యభారం వహించి, స్కూలును తెరచి నడుపుతున్నారు. ఉపాధ్యాయుల జీతాలను పురజనులనుండి విరాళాల రూపంగావసూలు చేస్తున్నారు. ఆర్థికంగా ఇంకా ఎక్కువ బలంకోసం కొంతబీడుభూమిని సేద్యంచేస్తున్నారు. ఇతర స్కూళ్ళలో బీదవిద్యార్థులకోసం భోజనశాలలనుకూడా నడుపుతున్నారు. లీగు, కాంగ్రెసు, కమ్యూనిస్టు విద్యార్థులుగల 22 దళాలు ఈకృషిలో పాల్గొంటున్నాయి.

లీగ్ పార్లమెంటరీ కార్యదర్శి మహామద్ ఇస్మాయిల్‌గారు, ఈకృషిని, ఈఐకమత్యాన్ని చూచి, ఉత్తేజితుడై, "కమ్యూనిస్టులతోకలిసి ఎప్పుడూ పనిచేయండ"ని లీగు విద్యార్థులను హెచ్చరించారు.

మహిళా, బాల, సంఘాలు, స్వంతకృషితో ఉచిత భోజనశాలలను నడుపుతున్నాయి.

పార్టీకి నష్టం

చిటగాంగ్ కమ్యూనిస్టు పార్టీకి ఈ భయంకర కరువు పరిస్థితులు అపారనష్టం కలిగించాయి. అక్కడి 280 పార్టీ సభ్యుల్లో 115 మంది మలేరియా, క్షయ మొదలైన వ్యాధులతో మంచం పట్టారు. వీరిలో 5 గురిస్థితి ప్రమాదకరంగా ఉంది. జిల్లా నాయకుల్లో ఒకడు కామ్రేడ్ శాంతిచక్రవర్తిచనిపోయాడు.

ఇన్నిబాధలు పడుతున్నా మేము చిటగాన్గ్ రక్షణలో మాస్థానాలను విడువం. కాని అన్ని రాష్ట్రాల దేశభక్తులు మాకు ఆహారం అందే మార్గం చూడకపోతే ఎంతకాలం ఆకలిమంటల్ని ఎదిరించి నిలువగలం! "బర్మా బియ్యంతో నేను వస్తున్నా"నని బోసుచేస్తున్న మాయప్రచారానికి లొంగకుండా ప్రజలెంతకాలం నిలువగలరు! చిటగాన్గ్ సుస్థిరంగా నిలువడానికి తోడ్పడడమంటే జపానుబారి నుండి దేశాన్ని రక్షించడమన్న మాట.

తమగతి ఏమవనుందో అని బెదరిపోతూ, బిడ్డను గుండెకు హత్తుకుంటున్న తల్లి. ఆ వెనుక, ఇక కొద్దిసేపటిలో ప్రాణాలు విడువనున్న వృద్ధు

★ కలకత్తాలో ప్రజలు భయంకరమైన కరువుబాధ బలి అవుతూన్న దృశ్యాలు. ఈ చిత్రాలను 'స్టేట్స్‌మన్' పత్రిక అనుమతితో ప్రకటిస్తున్నాం. ★



Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

బుధవారం ప్రజాశక్తి 1-9-43

పత్రికా స్వాతంత్ర్యాన్ని అరికట్టరాదు

ఈనెల 20 వ తేదీని బొంబాయిప్రభుత్వం, భారత కమ్యూనిస్టుపార్టీ పత్రిక అయిన "పీపుల్సువార్" కార్యాలయానికి ఒక శ్రీముఖాన్ని అంపజేసింది. అందులో "పీపుల్సువార్" పత్రిక పబ్లిషర్ ఒక 1500 రూపాయలు, ఆపత్రికను అచ్చువేసే "న్యూఏజ్ ప్రింటింగు ప్రెస్" ప్రింటరు ఒక 1500 రూపాయలు ధరావతు కట్టాలని ఆజ్ఞాపించింది. అప్పుడే పోలీసులు వచ్చి, పార్టీ ప్రచురణకార్యాలయమైన "పీపుల్సు పబ్లిషింగ్ హౌస్"ను సోదాచేసి, కయ్యూరు కామ్రేడ్సును గూర్చి వ్రాసిన ఒక మహారాష్ట్రి కరపత్రాన్ని తీసుకుపోయారు.

దీనికి కారణం ఏమిటి? "పీపుల్సువార్"పత్రిక, ఫాసిస్టు వ్యతిరేకపోరాటాన్ని ఏమైనా అడ్డుపెట్టిందా? యుద్ధ ప్రయత్నాల నేమైనా వ్యతిరేకించిందా? కాదుకాదు.

అయితే, "పీపుల్సువార్" పత్రిక చేసిన అపరాధం ఏమిటి? కయ్యూరు కామ్రేడ్సునుగురించి, చిట్టగాంగ్ ఆయుధాగార దోపిడీకేసు శిక్షితులనుగురించి వ్రాసిన 5 వ్యాసాలకుగాను ఈచర్య తీసుకోబడిందని బొంబాయిప్రభుత్వం తెలియజేసింది.

ఈ అయిదువ్యాసాలు జనవరి 3 వ తేదీని, మార్చి 14, 28 తేదీలను, ఏప్రిల్ 11 వ తేదీని, జూన్ 13 వ తేదీని ప్రచురించబడిన సంచికలలోనివి. మొదటి నాలుగూ కయ్యూరు వీరులను గురించి వ్రాయబడ్డాయి. ఐదవది చిట్టగాంగ్ కేసులో శిక్షితులుగా 10 సంవత్సరాలనుంచి ఖైదులోనున్న కామ్రేడ్స్ తల్లులు వ్రాసిన లేఖలు.

ఈవ్యాసాలలోనున్న దోష మేమిటి? ఉరికంబా లెక్కుతూకూడ జాతీయైక్యతను కోరిన కయ్యూరు కామ్రేడ్సును, తమ ప్రాణాలు పోతున్న సమయంలో కూడ జపాను ఫాసిస్టు ముష్కరుల నెదిరించమని సోదర దేశభక్తులను హెచ్చరించిన కయ్యూరు కామ్రేడ్సును, మాతృదేశ రక్షణకొరకు, ఫాసిస్టుల నెదిరించుటలో భారతీయులు చూపవలసిన ప్రతిఘటనాశక్తి ఎలా ఉండాలో, తమ కవోష్ణరక్తంలో లిఖించిన కయ్యూరు రైతుబిడ్డలను, "వీరుల"ని కొనియాడారు ఆవ్యాసాలలో. అంతేకాదు. మృత్యువును జయించిన ఆ వీరయువకుల దేశభక్తిని ప్రతి భారతీయుడు ఆదర్శంగాగొని, దేశరక్షణయే ప్రథమ కర్తవ్యంగా ఎంచి పనిచేయాలని ఉద్బోధించారు. 5 వ వ్యాసం 10 సంవత్సరాలకు పైగా శిక్ష ననుభవిస్తూ, తమ పాతభావాలను మార్చుకొని కమ్యూనిస్టులైన తమపుత్రులను ఇప్పుడైనా విడుదలచేయమని కోరుతూ, రెండు మాతృహృదయాలు వెల్లడించిన కోర్కె.

ఇవి బొంబాయి ప్రభుత్వపు దృష్టిలో చెరుపుచేయు వ్రాతలయాయి: కాని, ఆవ్యాసాలలోని ప్రధానాంశమైన దేశరక్షణ ఉద్బోధను బొంబాయి ప్రభుత్వం ఎంతో వాటంగా మరచిపోయింది!

అంతేకాదు. ఈవ్యాసాల ప్రకటనకు పూర్వం, బొంబాయి ప్రెస్ సలహాదార్లు ఏకగ్రీవంగా వాటిని ఆమోదించారనేసంగతిని లెక్కచేయలేదు. ఈ కయ్యూరు వీరుల హెచ్చరికను, ప్రభుత్వ "నేషనల్‌వార్‌ఫ్రంటు" తమ ప్రచారానికి ఉపయోగించిన విషయం కూడ గమనించలేదు.

బహుశా కమ్యూనిస్టు పత్రికలపై దండయాత్ర సాగించడంలో మన మద్రాసు ప్రభుత్వం చూపిన మార్గాన్నే "సోదర" బొంబాయి ప్రభుత్వం కూడ అనుసరించి ఉండాలి. మద్రాసు ప్రభుత్వం, కేరళరాష్ట్రి కమ్యూనిస్టు పత్రికయైన "దేశాభిమాని", తమిళనాడు కమ్యూనిస్టు పత్రికయైన "జనశక్తి"పత్రికలనుండి ఇదేవిధంగా ధరావతులు కోరడం బొంబాయి ప్రభుత్వంవారికి ఉత్సాహాన్నిచ్చి వుండాలి. లేకుంటే యిట్టి చర్యకు గడంగవలసిన అగత్యం ఏమివచ్చింది? జపాను ఫాసిస్టుల నెదుర్కోడానికి దేశభక్తి నుద్బోధించుతూ, దేశరక్షణకు ప్రజల నుత్తేజపరచి, ఐక్యపరచుతూ, బహిరంగంగా, నిర్భయంగా పంచమాంగదళ ఏజంట్లను, బోసుముఠాను వ్యతిరేకించుతూ, ఊగిసలాట లేక ఎప్పుడూ ఒకేవిధంగా ఫాసిస్టు వ్యతిరేక పోరాటాన్ని సాగించుతూన్న పత్రికలపై ఇట్టి చర్యలు తీసుకోవడం అనాలోచితం కాక మరేమిటి? నిశ్చిత ఫాసిస్టు వ్యతిరేక ప్రజాశక్తులపై ఇట్టి దెబ్బలు తీయడం, ప్రజలలో నిరుత్సాహాన్ని ప్రబలజేయ జూచుచున్న పంచమాంగదళానికి ముద్దుపెట్టడం కాక మరేమౌతుంది?

మనం ఒక్క విషయం మాత్రం మరచిపోకూడదు. ఏపాలసీతో ప్రభుత్వం కాంగ్రెసు నాయకులను, దేశభక్తులను జైళ్ళలో ఇంకనూ బంధించి ఉంచిందో, ఆ పాలసీతోనే ఈ పనులు చేస్తోంది.

జాతీయ పత్రికా స్వాతంత్ర్యాన్ని అరికట్టుతున్న ఈవిధానానికి, చర్యలకు మా అసమ్మతిని తెల్పుతున్నాము. దేశభక్తులెల్లరు, పత్రికాస్వాతంత్ర్య హక్కును అరికట్టే ఈ ప్రభుత్వ చర్యలకు అసమ్మతిని తెల్పుటలో మాతో ఏకీభవింపగలరని కోరుచున్నాము. బొంబాయి, మద్రాసు ప్రభుత్వాలు వెంటనే తమ తాఖీదులను ఉపసంహరించుకోవాలని కోరుతున్నాము.

మన రాజకీయాలు

ప్రజల ఆహారం ఎక్కడుంది?

కామ్రేడ్ కంభంపాటి సత్యనారాయణ

బెంగాల్‌లో, బంకూరాజిల్లాకు చెందిన విష్ణుపురంలో ఒక కుక్క, ఒక పిల్లవాడు, తిని పారవేసిన యెంగిలిమెతుకుల కోసం ఒకేసారి యెగబడ్డారు. ఆకలిబాధకు సహించలేక, ఆనాలుగు ఎంగిలిమెతుకులు తినాలనే ఆశతోటి, కుక్క - పిల్లవాడు పెనుగులాటను ప్రారంభించారు. కుక్క పిల్లవాణ్ణి వొళ్ళంతా కరిచేసింది. పిల్లవాణ్ణి ఆసుపత్రిలో చేర్చారు. వాని స్థితి ప్రమాదకరంగా ఉంది.

ఆగస్టు 15 మొదలు 20 వరకు - 6 రోజులలో ఆకలివల్ల మరణించిన 120 మంది శవాలను కలకత్తా వీధులనుండి తొలగించారు. 21 మొదలు 28 వ తేదీవరకు ఆసుపత్రులకు చేర్చబడినవారిసంఖ్య 415; ఆసుపత్రులలో మరణించినవారు 105 మంది. కలరా టైఫాయిడ్ మొదలైన అంటువ్యాధులు అంతకంతకు ఎక్కువౌతూన్నట్లు కలకత్తా కార్పొరేషన్ అధికారులు తెలియజేస్తున్నారు. నారాయణగంజ్‌లో షుమారు 100 మంది, కొమిల్లాలో దాదాపు 135 గురు, మదారిపూర్‌లో 40 మంది, కరువులుమూడి చచ్చిపోయినట్లు వార్తలు వచ్చాయి

మిద్నపూర్, బర్ద్వాన్ జిల్లాలలో వేలకొద్దీ యిళ్ళు నదులపాలై, అసంఖ్యాకమైన ప్రజలు దిక్కులేని పక్షులయారు. ఇంచుమించు బెంగాల్‌రాష్ట్రం అంతట ఇట్టి పరిస్థితులే ఉన్నాయి. భర్తలు భార్యల్ని విడిచిపెడుతున్నారు. తల్లులు పిల్లల్ని విడిచిపెడుతున్నారు. యువతులు శరీరాలమ్ముకొంటున్నారు.

ఇవి కారణాలు కాదు

ఈవిధంగా బెంగాల్‌లో గాని, ఇతర రాష్ట్రాలలో గాని, ప్రజలు తిండి దొరక్క అవస్థలు పడ్డానికి కారణం ఏమిటి? ప్రభుత్వం సైన్యాన్ని పోషించడానికి ప్రజల ఆహార పదార్థాలను దాచివేసిందనీ, దేశంలో ఇప్పు డేర్పడిన కరువుకు కారణం యిదేననీ, కొందరు వాదిస్తున్నారు. ఇందులో ఎంత యదార్థం ఉందో చూదాం. మన దేశంలో ఉన్న సైనికుల సంఖ్య దాదాపు 20 లక్షలు. 200 మంది భారతీయుల కొక సైనికుడు చొప్పున దేశంలో ఉన్నారు. వీరిని పోషించడంవల్ల 40 కోట్లమంది కరువుకు గురికావడం అనేది అసంభవం. సైనికులకు సంవత్సరానికి 5 లక్షల టన్నుల గోధుమలు, 1 లక్ష 44 వేల టన్నుల బియ్యం, అవసరం. అనగా, ఒక్క పంజాబు రాష్ట్రంలో పండే గోధుమ పంటలో ఎనిమిదవ వంతు, బెంగాల్‌లో పండే బియ్యంలో 60 వ వంతు, మాత్రమే సైన్యానికి కావాలి.

ఇతర దేశాలకు వెళ్ళే ఎగుమతులు కూడా కరువుకు ప్రధాన కారణం అని కొందరు వాదిస్తున్నారు. ఇందులో ఎంత యదార్థం ఉందో చూదాం. 1937-38 లో మన దేశం నుండి మొత్తం 9 లక్షల టన్నుల ఆహార పదార్థాలు ఎగుమతి కాగా, 1942-43 లో 3 లక్షల 70 వేల టన్నులు మాత్రమే ఎగుమతి అయాయి. 1943 వ సంవత్సరం మొదటి 9 నెలలలో 21,000 టన్నుల గోధుమలు, 70,000 టన్నుల బియ్యం, ఎగుమతి అయాయి. అనగా, ఒక్క పంజాబులో పండే గోధుమపంటలో 200 వ వంతు మాత్రమే పైదేశాలకు పంపబడింది బెంగాల్ పంటలో 100 వ వంతు మాత్రమే విదేశాలకు వెళ్లింది. ప్రభుత్వం నేడవలంబించే ఎగుమ[illegible] ఎగుమతులకే నేటి ఆహార సంక్షోభానికి కారణమనడం ఆధార రహితమైన వాదన.

తిండి దొంగలు, పంచమాంగదళం

సైనికాదాలను తిండిదొంగలు పంచమాంగదళంవారు, ప్రచారంచేస్తున్నారు. సామాన్య ప్రజలు తమ గొంతుకపట్టుకోకుండాతప్పించుకోవడానికి సైన్యంవైపు తిండిదొంగలు వేలు చూపుతున్నారు. తమ రహస్య గిడ్డంగులలోనే దాగియున్న సరుకుపై ప్రజల దృష్టి పడకుండా మరల్చడానికి ఇతర దేశాలవైపు వేలుచూపుతున్నారు. ఇక పంచమాంగదళం విషయం. పంచమాంగదళానికి కావలసింది దేశరక్షణ నాశనం కావడం: సైన్యంమీద ప్రజలకు ద్వేషం కలిగించడం; దేశంలో జపాను సేనలు ప్రవేశించినప్పుడు ప్రజలు విధ్వంసక చర్యలలో పాల్గొనచేయడం. "అదుగో: ప్రభుత్వం సరుకునంతా పైదేశాలకు పంపివేస్తూంది అట్టిప్రభుత్వాన్ని నాశనంచేసి, బర్మా బియ్యంతో బయలుదేరనున్న సుభాష్ బాబుకు సన్మానమీయండి!" అంటూ జపాన్ ఏజంట్లు రహస్యంగా ప్రచారం చేస్తున్నారు.

తిండిదొంగలు, పంచమాంగదళం, ప్రజలకు శత్రువులు. కాని, వీరు ప్రచారంచేస్తూన్న యీ అబద్ధాలువిని, దేశభక్తులు కొందరు మోసపోతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరేమి చెప్పినా, వీరి ఆమోదాన్ని పొందుతున్నాయి.

అసలు కారణం

అయితే, ప్రజల్ని యింత భయంకర రూపంలో పీడిస్తూన్న ఆహారసంక్షోభానికి అసలు కారణం ఏమిటి? తిండి దొంగల కుట్రలకు నిరంకుశాధికారులులొంగిపోవడమే అసలు కారణం అని చెప్పాలి. కావలసినన్ని స్టాకులు యీరోజున తిండిదొంగల రహస్యపు గిడ్డంగులలో మూలుగుతున్నాయి. వాటిని ధైర్యంగా పైకి తీయడానికి నిరంకుశాధికారులు జంకుతున్నారు. ఉదాహరణకు, కలకత్తా తీసుకుందాం. రాష్ట్రం అంతటా మంత్రివర్గం నిలవవ్యాపారస్థులకు వ్యతిరేకంగా ప్రారంభించిన ఉద్యమంనుంచి కలకత్తాను మినహాయించారు. అందువల్ల, వివిధ జిల్లాల నుండి వేలకొద్దీ టన్నుల సరుకు కలకత్తాకు వచ్చి చేరింది. దాన్ని పైకి తీయడానికి మంత్రివర్గం తటపటాయిస్తోంది. మరోవైపున కలకత్తాలోనే వందలాది ప్రజలు ఆకలికి తాళలేక రోడ్లపై మరణిస్తున్నారు.

ప్రజల కర్తవ్యం

అధికారవర్గం యొక్క చేతగానితనంవల్ల బెంగాల్‌లో యీ రోజున జరిగే దుర్ఘటనలు రేపు దేశమంతటా జరగవచ్చు. బెంగాల్ వంటి తరుగురాష్ట్రాలలోనే గాక, మిగులు రాష్ట్రాలలో కూడా తిండిదొంగల్ని ప్రజా ఐక్యత అనే ఆయుధంతో లొంగతీయాలి. నిరంకుశాధికార్లు పెట్టే ఆటంకాల నెదుర్కోవాలి. లేకపోతే, ఒక్క బెంగాల్‌లోనే కాకుండా దేశం అంతటా లక్షలాది ప్రజలు కరువుదేవతకు ఆహుతి కావలసివస్తుంది. ముస్లింలీగ్ - కాంగ్రెసు - హిందూమహాసభ - కమ్యూనిస్టుపార్టీ మొదలైన ప్రజాపార్టీలన్నీ ఆహారసమస్యను పరిష్కరించడానికి ఐక్యతతో పనిచేయాలి. ఏమాత్రం ఉపేక్ష చేసినా, ఏమాత్రం తటస్థంగాఉన్నా, జపాన్ ఏజంట్ల అబద్ధపు ప్రచారానికి బలం చేకూర్చినవారమౌతాం; అసంఖ్యాకులైన సోదర దేశీయులు [illegible]

★ నెలరోజుల పని-పదిరోజుల్లో

సిల్హెట్(అస్సాం)లో ఫెన్సుగన్జ్ ఇంజనీరింగు కర్మాగారముంది. ఒక స్కాట్లండు దొర దీని మేనేజరు. తన చేతికింది పనివారు యూనియన్ ఏర్పరచుకోవడం ఇతనికి ఏమాత్రం ఇష్టంలేదు. అయినా కార్మికులు యూనియన్ పెట్టుకున్నారు. ఇక దాన్ని విచ్ఛిన్నం చేయడానికి దొరగారు పగపూనారు. ముందు యూనియన్ కార్యదర్శిని పనిలోనుంచి తీసివేశాడు. కార్మికులు బెదిరిపోకుండా - అంతా ఒకపై తమ కార్యదర్శిని బలపరిచారు. అతన్ని పనిలోకి తీసుకోక తప్పిందికాదు. అక్కణ్ణించి సమ్మెను రెచ్చగొట్టడానికి ఎత్తుగడలు వేశాడు మేనేజరు. ఎక్కువమందిని వెళ్ళగొట్టడం ప్రారంభించాడు. యూనియన్ నుంచి విడిపోయినట్లు రాసి ఇమ్మని కార్మికుల్ని దబాయించాడు. కాని కార్మికులు చెక్కు చెదరలేదు. యూనియన్, కమ్యూనిస్టు కమిటీ, సమ్మెచేయవద్దని కార్మికులకు నచ్చజెప్పాయి. కార్మికులందరూ సంఘటితంగా నిలిచారు. పనిలో ఉన్నవారు పనిలేనివారిని పోషించారు. మరోసారి మేనేజరు కుతంత్రాలు నిష్ప్రయోజనాలయాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కార్మికులు రెచ్చిపోకుండా నిలవడం ఎంతముఖ్యమో చూద్దాం. అస్సాంలో తగిన రాకపోక సౌకర్యాలు లేకపోవడంవల్ల అక్కడి కరువు భీభత్సాలు మరింత భయంకర మవుతాయి. కాబట్టి నౌకల్ని ఎప్పటి కప్పుడు మరామత్తుచేసి ఈ రాకపోకలకి వినియోగించడంవల్ల పైసమస్య చాలవరకు తీరుతుంది. ఫెన్సుగన్జ్ కర్మాగారం ఈ మరామత్తులుచేస్తుంటుంది. ఇలాంటి కర్మాగారంలో అరాజకం తెచ్చిపెట్టడానికి మేనేజరు; సంఘశక్తితో నిలచి పరిశ్రమను సాగించడానికి కార్మికులు, పెనగులాడుతున్నారు.

ఇటీవల 5 రవాణా నావలు మరామత్తులకు వచ్చాయి. మేనేజరు మీద కసితో కార్మికులు చేతులు ముడుచుకొని కూర్చోలేదు. ప్రతి కార్మికుడు రోజుకు 2½ గంటలు అదనంగా పనిచేయడం దేశభక్తియుత కర్తవ్యమని యూనియన్ బోధించింది. కార్మికులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేశారు.

సాధారణంగా నెలరోజులుపట్టే మరామత్తులను పదిరోజుల్లో పూర్తిచేశారు.

ఈత్యాగదీక్ష అందరికీ పెద్ద పాఠాన్ని నేర్పింది. మేనేజరు బుద్ధితెచ్చుకున్నాడు. లోగడ పనిలోనుంచి తీసివేసిన వారి నందరినీ తిరిగి పనిలో చేర్చుకున్నారు. జిల్లా మేజిస్ట్రేటుకూడా ఇందుకు ఒత్తిడి తీసుకొచ్చాడు.

తమ పరిశ్రమలో ఏదీ దండుగకాకుండా ఉండడానికి, ఉత్పత్తిని అధికం చేయడానికి కార్మికులు ప్లాను వేసుకున్నారు.

కార్మిక లోకం ★

వరంగల్లులోని అజంజాహిమిల్లు కార్మికుల యూనియన్ కార్యవర్గ సమావేశం అగస్టు నెల 19 వ తేదీ సాయంత్రం జరిగింది. జనాబ్ సమద్ రజలీ సాహెబ్‌గారు అధ్యక్షత వహించారు.

లోగడ కార్మికులు తెలియజేసిన కోర్కెలకు 18 వ తేదీనాటికి సమాధానమిస్తామన్న అధికారులు ఇంతవరకు ఏమీ చెప్పలేదు. బట్టల కరువుతో ప్రజలు నానాబాధలుపడుతున్న ఈ రోజుల్లో, ఉత్పత్తిని అధికం చేయడం కార్మికుల, అధికారుల కనీసపు ధర్మం. కాబట్టి కార్మికుల న్యాయమయిన కోర్కెలను వెంటనే నెరవేర్చి, అధికోత్పత్తిలో కార్మికులకృషికిఅధికారులు తోడ్పడాలని సభ తీర్మానించింది. ఈ విషయంలో ప్రజల సానుభూతి సహకారాలను పొందుటకు తీవ్ర కృషి చేయడానికి తీర్మానించింది.

ప్రథమ సమావేశం

తాడేపల్లి (గుంటూరుజిల్లా) బట్టలమిల్లు కార్మికులు ఈనెల 21 వ తేదీని మొదటిసారి సమావేశమై,యూనియన్ ఏర్పర్చుకున్నారు. సభకు 70 మంది కార్మికులు వచ్చారు.

నేటి పరిస్థితులలో బట్టల పరిశ్రమలో అధికోత్పత్తిచేయడం కార్మికుల కర్తవ్యమని తీర్మానించారు.

వర్తక గుమాస్తాల వుద్యమం

అనకాపల్లిలో వర్తక గుమాస్తాల యూనియన్ చేసిన నిరంతర ఆందోళన ఫలితంగా గుమస్తాల జీతాలను నూటికి 50 చొప్పున హెచ్చుచేయడానికి షాహుకార్లు ఒప్పుకున్నారు. అంతేకాకుండా అధికారులు వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక డిపో పెట్టారు. మొత్తం 225 మంది గుమాస్తాలలో 182 మంది సంఘసభ్యులయారు.

మునిసిపల్ పనివారి ఆందోళన

అవనిగడ్డ (కృష్ణాజిల్లా) పంచాయితీబోర్డు పనివారిమీద బోర్డు అధికారుల నిరంకుశత్వం మితిమీరిపోతూంది. అంటువ్యాధుల బారినుంచి ప్రజల్ని రక్షించడంలో ఎంతో సేవచేయగల ఈ పనివాళ్ళను సంతృప్తి పరచి, వారింకా ఎక్కువ కృషిచేసేలా ప్రోత్సహించడానికి బదులు, పంచాయితీబోర్డు అధ్యక్షుడు పనివారి ఇబ్బందుల్ని ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. ఏమిటిది? అని అడగబోతే తిట్టడం, జీతాలివ్వడంలో ఆలస్యం చేయడం, సమ్మెలకు రెచ్చగొట్టడం చేస్తున్నాడు. అనవసరంగా ఒక కార్మికుడిని తొలగించాడు.

ఇలాంటి ప్రవర్తన ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుందనే విషయం అధికారులు గుర్తించాలి. దీనిని అరికట్టడానికి ప్రజలు పూనుకొని పంచాయితీబోర్డు కార్మికులకు తోడ్పడాలి.

విజయనగరంలో ఈనెల 22 వ తేదీని మునిసిపల్ కార్మికులు తమ కష్టాలను నివారించుకోడానికి ప్రదర్శనం జరిపారు. 200 మంది కార్మికులు ఊరేగింపు జరిపారు. తరువాత జరిగిన బహిరంగ సభలో కామ్రేడ్ అంబళ్ళ సూర్యారావు, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడి, దేశరక్షణకు తోడ్పడవలసిన పవిత్ర బాధ్యత మునిసిపల్ కార్మికుల చేతుల్లో ఉందని హెచ్చరించాడు. ఇలాంటి కార్మికుల న్యాయమైన కోర్కెలను నెరవేర్చడం అధికారుల విధి అని తీర్మానించారు.

★ మహిళోద్యమ అభివృద్ధి

16-8-43 న ప్రథమ దివితాలూకా (కృష్ణాజిల్లా)మహిళాసభ,కప్తానుపాలెంలోజరిగింది. మాలెంపాటి శారదాంబగారధ్యక్షత వహించారు.వెల్లంకిఅన్నపూర్ణమ్మగారు(జిల్లా మహిళాసంఘ కార్యదర్శిని)ప్రారంభోపన్యాసం గావించారు. 44 గురు ప్రతినిధులు, 10 మంది ప్రేక్షకులు వచ్చారు. ప్రతినిధులలో ముగ్గురు కార్మికస్త్రీలుండటం, కార్మికులలో మహిళా ఉద్యమవ్యాప్తికి నిదర్శనం.

రాజకీయ తీర్మానం, సోవియటు- చైనా స్త్రీలకు అభివందనాలు, ఆహారపదార్థాల పొదుపు, అధికాహారోత్పత్తి, పురుషులతో పాటు సమానమైన పనికి సమానమైనకూలి, బి. యన్. రావ్ కమిటీ బిల్లు, గర్భిణీస్త్రీలు-శిశుపోషణ సమస్య- మొదలగు వాటిపై తీర్మానాలు చర్చించబడి, అంగీకరించ బడినాయి. తాలూకాకమిటీ ఎన్నికలు జరిగాయి. తాలూకా అధ్యక్షురాలుగా గుత్తికొండ సీతమ్మగారిని - కార్యదర్శినిగా మాలెంపాటి శారదాంబగారిని ఎన్నుకొన్నారు. మరికొందరిని వర్కింగుకమిటీకి ఎన్నుకొన్నారు.

విప్లవం

కప్తానుపాలెంలో కిలారు అన్నపూర్ణమ్మగారు, లంబాడీలలో, ఆరోగ్యం, వస్త్రధారణ, మహిళాసంఘ ఆవశ్యకతను గురించిచెప్పారు. చదువుచెప్పండని, పాటలు నేర్పండని, వారు కోరారు. సాధారణంగా తాము ధరించే దుస్తులు మార్చివేస్తామన్నారు. 20 మంది మహిళాసంఘంలోచేరారు. లంబాడీలలో ఇంత మార్పు రావడం చాలా గొప్ప విషయమే. ఒకరు తాలూకా మహిళాసభకు ప్రతినిధిగా కూడ వచ్చారు.

16 వ తేదీ రాత్రి బహిరంగసభ జరిగింది. 100 మంది స్త్రీలు హాజరయ్యారు. అన్నపూర్ణమ్మగారు మహిళాసంఘ ఆవశ్యకతనుగూర్చి మాట్లాడారు. తర్వాత వైజ్ఞానిక ప్రదర్శనాలు జరిగాయి.

ప్రతినిధుల సమావేశంలో జిల్లా మహిళా సంఘానికి రు 61—0—0 విరాళాలు ఇచ్చారు.

పశ్చిమగోదావరిజిల్లాలో ప్రచారం

రాష్ట్రమహిళాసంఘ ఆర్గనైజరు కామ్రేడ్ మానికొండ సూర్యావతి, ఏలూరు తాలూకా మహిళా ఆర్గనైజరు అన్నె రామతులశమ్మగార్లు, ఏలూరు, నర్సాపురం తాలూకాలలో ప్రచారం చేశారు. ఏలూరు, పోతునూరు, పాతపెదపాడు, నాయుడుగూడెం, పెదపాడు, ఆచంట, వాలమర్రు, గ్రామాలలో యీనెల 13—19 తేదీలమధ్య ప్రచారం చేశారు. ప్రతి మీటింగులోను హిందూ-లా సవరణచట్టం, ఆహారసమస్య, సంఘ దురాచారాలు, మహిళా సంఘ ఆవశ్యకతను గురించి మాట్లాడారు. అన్నిగ్రామాలలోను సభ్యులను చేర్చారు.

కొవ్వూరు తాలూకా నిడదవోలులో కామ్రేడ్ రంగనాయకమ్మ మహిళా సంఘావశ్యకతను గురించి, స్త్రీలహక్కులను గురించి ప్రచారం చేస్తున్నారు.

తూర్పుగోదావరిజిల్లాలో ప్రచారం

పిఠాపురం తాలూకా, కొత్తపల్లి, ఉప్పాడ, గొల్లప్రోలు,గ్రామాలలో కామ్రేడ్ మహీధర సీతాదేవి మహిళా సమావేశాలు జరిపి, యుద్ధ పరిస్థితులు, ఆహార సమస్య, ఫాసిస్టు ప్రమాదం, స్త్రీల సమస్యలను గురించి చెప్పారు. ఉప్పాడలో అక్కడ ఏర్పడిన బియ్యపు కరువును గురించి చర్చించబడింది. గొల్లపూడిలో సభలకు రావడం అలవాటులేదు. అందుచే గ్రూపు సమావేశాలు జరిగాయి. శ్రీమతి ఉమాంబగారిచ్చట బాగా తోడ్పడ్డారు. 80 మంది ఈ గ్రామంలో సభ్యులుగా చేరారు. కొత్తపల్లిలో మహిళాసంఘం ఏర్పడింది.

బాలబాలికలకు

మనకు బాలసంఘాలున్నట్లే, బెంగాలురాష్ట్రంలోనూ బాలసంఘాలు ఉన్నాయి. వాటిని వాళ్ళ బెంగాలీ భాషలో, "కిశోర్ బాహినీ" అంటారు. స్థాపించి 3 నెలలయిందో లేదో, అప్పుడే బాలసంఘాలలో 9000 సభ్యులు చేరారు. ఇప్పటికి 300 చోట్ల బాలసంఘాలున్నాయి. ఇందులో 3 వేల మంది బాలికలుకూడా చేరారు. బాలికలలో ముస్లింబాలికలుకూడా ఉన్నారు. హకీంపూరు అనే గ్రామంనుండి కొందరు ముస్లిం బాలికలు ఏం వ్రాశారో చూచారా? "మేం, ప్రతి ఒక్కరం టాన్యా అవుదామనుకొంటున్నాం". (టాన్యానిగురించి తెలియకపోతే పెద్దవాళ్ళని అడిగి తెలిసికో.)

కలకత్తాలో విమానదాడి రక్షణకుగాను ఖాళీస్థలాలు చాలా ప్రభుత్వం తీసుకొంది. అందువల్ల పిల్లలకు ఆడుకొనడానికి స్థలాలు తక్కువయినాయి. ఇంకా అక్కడక్కడ ఖాళీగా పడివున్న స్థలాల యజమానుల వద్దకు బాలసంఘాలు రాయబారంవెళ్లారు. ఆడుకోడానికి ఆస్థలాలను తమకిమ్మన్నారు. యజమానులు వాటిని బాగుచేసి మరీ యిచ్చారు.

ఇంతేగాదు,బెంగాలీపిల్లల ఆటలే మారిపోయినాయి."హిట్లరు రైలు బండి"అనే ఆట ఆడుతున్నారు. రైలుపట్టాలులాగా రెండుగీతలు గీస్తారు. హిట్లరు సైనికుల బండి (చీమలబారుగా నిలబడి) ఆ గీతల మధ్యగా పోతుంది. ఆ బండికి అటూ యిటూ గెరిల్లాలు దాక్కుంటారు. బండి రాగానే, ఒకటి—రెండు—మూడు అంటాడు గెరిల్లా నాయకుడు. అందరూ ఆబండిమీదబడి హిట్లరు సైన్యాలను చంపి, సామాను లాక్కొని ఇండ్లకు పోతారు. ఇలాంటి కొత్తకొత్త ఆటలు మీరూ నేర్చుకోండి.

బెంగాలులో తిండి దొరకడం చాలా కష్టంగా వుంది. అందులో కలకత్తాలో మరీ. తిండి లేక రోడ్లమీద, శోష వచ్చి పడిపోతున్నారు. కొందరు చచ్చిపోతున్నారు. ఇలాంటివాళ్ళకు బాలసంఘాలు యింటింటా భిక్షం ప్రోగుచేసి సహాయపడుతున్నారు. ఇంతేకాక, బెంగాలు మహిళా సంఘాలు అన్నదానం యేర్పాటుచేస్తే, అందులో బాలసంఘాలు వడ్డన మొదలయిన పనిచేసి సహాయపడుతున్నారు.

ఇంతేగాక, రోజూ ఫాసిస్టుప్రతికూలగీతాలు, డ్రిల్లు, లాఠీత్రిప్పడం నేర్చుకొంటున్నారు. మనరాష్ట్రంలో జరిగేవిషయాల్ని నచ్చేసారి చెబుతాను.

"దొడ్డమ్మ"

రాజకీయ ప్రచారం

కమ్యూనిస్టుపార్టీ బుర్రకథలు, విచిత్ర వేషాలు మొదలైన పద్ధతుల్లో ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని పెంపొందిస్తూంది.

విశాఖజిల్లా తగరపు వలసలో గతమాసం 14 వ తేదీని యువజనసంఘ సభ్యులు "చైనా గెరిల్లా", "ప్రజాయుద్ధం" అనే బుర్రకథలు చెప్పారు. 200 మంది ఈ కథలను, తరువాత జరిగిన ఉపన్యాసాలను విన్నారు. పార్టీనిధికి 1-10-0 వసూలయింది. 9 మంది కార్మికస్త్రీలు తలఒకఅణా ఇచ్చారు.

పశ్చిమగోదావరి చింతలపూడి తాలూకాలో గత మాసం 18 వ తేదీ మొదలుకొని, 25 వ తేదీ వరకు 7 గ్రామాల్లో, 1280 ప్రజల్లో ప్రచారం జరిగింది. అధికాహారోత్పత్తి ప్రచారం, బుర్రకథలు జరిగాయి. ఫాసిస్టు దౌర్జన్యాలను గురించి "తుమ్మెదపాట" (నాట్లసమయంలో పాడతగింది) 3 చోట్ల వ్యవసాయకూలీలను ఎంతో ఆకర్షించింది. ఆపాట శ్రద్ధతో నేర్చుకున్నారు.

ధర్మాజిగూడెంలో డక్కీకొట్టే దాసులు పార్టీ డక్కీకథలను నేర్చుకొని, ఇకమీదట వాటినే చెబుతామన్నారు. అన్నిచోట్ల రైతులు అధికాహారోత్పత్తిపట్ల ఎంతో ఉత్సాహం చూపారు. ఈ తాలూకాలో ఈ విధమైన ప్రచారం ఇదే మొదటిసారి.

ఏలూరులో గతనెల 6, 7, 12, 13 తేదీలలో వివిధప్రాంతాల్లో రాయలసీమ కరువును గురించి, ప్రస్తుత పరిస్థితులనుగురించి వివిధ రూపాలలో ప్రచారం జరిగింది. ప్రతిసభలోను వందలకొలది ప్రజలు పాల్గొన్నారు. రాయలసీమ నిధికి డబ్బు, బట్టలు, ప్రతి సభలోను విరాళా లిచ్చారు.

నందిగామతాలూకా (కృష్ణాజిల్లా) గొట్టుముక్కల, జమ్మవరంగ్రామాల్లో 12, 13 తేదీలలో తాలూకా రైతుసంఘ ఆధ్వర్యాన "కష్టజీవి" బుర్రకథ చెప్పబడింది. మొదటి గ్రామంలో 800 మంది, రెండో గ్రామంలో 400 మంది కథ విన్నారు. మొదటిగ్రామంలో రైతుసంఘనిధికి రు. 24-4-0 లు విరాళాలు కూడా యిచ్చారు.

అధికోత్పత్తికి వ్యవసాయకూలీల దీక్ష

23-8-43 వ తేదీని పై సంఘ కార్యనిర్వాహకవర్గం కామ్రేడ్ వావిలాల వీరభద్రరావు అధ్యక్షతను తెనాలిలో సమావేశమై, రేపల్లెతాలూకాలో ఉన్న షుమారు 15,000 యకరాల బంజరుకు నీటిసదుపాయాలు కలిగించి, అధికోత్పత్తికి తోడ్పడవలసిందనీ; మెట్టతాలూకాలలో సాగుకు లాయకైన భూమిని వ్యవసాయకూలీలకు, పేదరైతులకు యిచ్చి, ఉచితంగా విత్తనాలు- ఎరువులు సప్లయి చేయవలసిందనీ; ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానాలు చేశారు.

ఫిర్కా వ్యవసాయకూలీసంఘం

కృష్ణాజిల్లా చల్లపల్లిఫిర్కా వ్యవసాయకూలీ సంఘ జనరల్‌బాడీసమావేశం 24-8-43 వ తేదీన చల్లపల్లి నారాయణరావుగారి అధ్యక్షతను చల్లపల్లిలో జరిగింది. 25 మంది వర్కర్లు సమావేశమునకు హాజరయిరి. కూలీ-రైతు సామరస్యాన్ని గురించి; భారతసైన్యాలు మన దేశరక్షణకై చేస్తూన్న త్యాగాన్ని గురించి; పంచమాంగదళాన్ని నిర్మూలం చేయవలసిన కర్తవ్యాన్ని గురించి; కార్తీక మాసంలో ఆహారసమస్యాపరిష్కారాన్ని గురించి తీర్మానాలు చేయబడ్డాయి.

షాహుకార్లను కూడా కదపవచ్చు

గుంటూరుజిల్లా బాపట్లతాలూకాలో చింతయపాలెం, గణపవరం, కార్లపాలెం గ్రామాల వ్యవసాయకూలీలకు-ప్రభుత్వం 4 సంవత్సరాల క్రితం 50 యకరాల భూమిని కోఆపరేటివ్ ఫెనెన్సీ సొసైటీతరపున సాగుకు ఇచ్చియున్నారు. అందులో కూలీలు తాము సాగుచేసుకొనకుండా, చెరిసగంపాలుకు వడ్డీవ్యాపారస్థులచే సరివిముక్కలు వేయించారు. కాని, నేటి భీకర కరువుపరిస్థితినుండి కాపాడుకొనే నిమిత్తం కూలీలు ఆభూమిలో ఆహార పదార్థాలను పండించాలని నిశ్చయించుకున్నారు. కాని, ఏడేండ్లవరకు షరతుఉండుటచే మొదట సందేహించి అడగలేదు. కాని, ఇటీవల షాహుకార్లతో యీ విషయమై చర్చించి, ఆహారపదార్థాలకు గాను కొంతవరకు సరివిని ఖాళీచేయడాని కంగీకరింపజేశారు. షాహుకారులు సైతం గ్రామాన్ని ఆహారసంక్షోభం నుండి తప్పించడానికి కూలీలకు ఎలా సహాయపడగలరో ఇదొక నిదర్శనం.

ఆదిఆంధ్రసోదరులు వ్యవసాయ కూలీ సంఘాలలో చేరాలి.

22-8-43 వ తేదీన 11 వ కృష్ణాజిల్లా ఆదిఆంధ్ర మహాసభ తటివర్రులో (గుడివాడ తాలూకా రావుబహదూర్ ఎన్. శివరాజ్ అధ్యక్షతక్రింద జరిగింది). దానిలో దేశరక్షణకై వ్యవసాయకూలీలు తమ కర్తవ్యాన్ని గుర్తించునట్లు చేసే ఎట్టి ప్రబోధ లేదు. ప్రతిరోజూ వారిని ఎదుర్కొంటున్న ఆహార సమస్యనుగాని, అధికాహారోత్పత్తికి బంజరు భూముల సమస్యగాని, పరిష్కరించే మార్గం ఏదీ మహాసభ చూపలేదు.

ఆహారసమస్య వార్తాపత్రికల ఆందోళనేననీ, నిజంగా అది దేశంలో లేదనీ, శివరాజ్ జవాబిచ్చుటకు సాహసించారు. ప్రభుత్వం బంజరుభూముల్ని ఒక్క ఆది ఆంధ్రులకే యివ్వాలని తీర్మానించబడింది. రెక్క ఆడితేనేగాని డొక్కాడని సవర్ణకూలీల విషయంగాని, ఆది ఆంధ్ర క్రిస్టియన్ సోదరుల విషయంగాని, అందులోలేదు. పైగా అట్టి సవరణ నొకదాన్ని తోసివేశారు. అధ్యక్షుడు కాంగ్రెసునూ- గాంధీజీని దుమ్మెత్తిపోసి, సంతృప్తిపడ్డాడు.

సామ్రాజ్యవాదుల బంట్లు యీవిధంగా ప్రజల నిత్యజీవిత సమస్యల విషయం పట్టించుకోకుండా, జాతీయనాయకుల్ని దూషించడం ప్రజా బాహుళ్యానికి ద్రోహంచేయడం పరిపాటి అయింది. ఇది గ్రహించి కుల-మత విచక్షణ లేకుండా వ్యవసాయ కూలీ సంఘాలలో సభ్యులుగాచేరి, ఆహార పదార్థాల ఉత్పత్తికి తోడ్పడవలసిందని ఆదిమాంధ్ర సోదరులకు హెచ్చరిస్తున్నాం.

విడుదల

తూర్పుగోదావరి జిల్లా 'అమలాపురంలో 12-8-43 వ తేదీ అర్ధరాత్రి అరెస్టు చేయబడిన, అమలాపురం తాలూకా రైతు సంఘ కార్యదర్శి కామ్రేడ్ దామిశెట్టి పార్థసారధి, మొన్న 25 వ తేదీన బేషరతుగా విడుదల చేయబడ్డారు. తాలూకా రైతుసంఘ ఆఫీసు సోదాచేసి తీసుకుపోయిన పుస్తకాలు, కరపత్రాలను కూడా తిరిగి యిచ్చివేశారు.

విద్యార్థి ఉద్యమ అభివృద్ధి

కాగితం, కిరసనాయిలు విద్యార్థి జీవితంలో ముఖ్యాంశాలు. ఈరోజుల్లో యీరెండింటికీ కరువు వచ్చింది. విద్యార్థులకీరెండూ తగినంతగా సప్లయిఅయే యేర్పాటులు చేయకపోతే విద్యార్థిజీవనం సాగడంకష్టం. దీనిని గ్రహించి ఆంధ్ర రాష్ట్ర విద్యార్థి సంఘం, ఈరెండింటి సప్లయికోసం కృషి చేయడమే తన కార్యక్రమంలో ప్రధానాంశంగా నిర్ణయించింది. గతమాసంలో చక్కనికృషిజరిగింది.

విజయనగరంలో విద్యార్థులు ప్రిన్సిపాల్ దగ్గరకు డెప్యుటేషన్ వెళ్ళారు. ప్రతి విద్యార్థికి తలా ఆరుకాయలు కిరసనాయిలు సప్లయి చేయడానికి అత నంగీకరించాడు. కాగితం విషయం ప్రయత్నిస్తానన్నాడు.

శృంగవరపుకోట (విశాఖజిల్లా)లో విద్యార్థులకు కిరసనాయిలు సప్లయి హెచ్చు చేయడానికి అధికారు లంగీకరించారు.

పశ్చిమ గోదావరిలో భీమవరం, ఉండి, పట్టణాల్లో విద్యార్థులు రెవిన్యూ డివిజనల్ ఆఫీసరుదగ్గరకు డెప్యుటేషన్‌వెళ్ళారు. విద్యార్థులకు కిరసనాయిలు సప్లయి చేయవలసిందని అతను తహసీల్దారుకి ఉత్తరువిచ్చాడు.

కైకలూరు (కృష్ణాజిల్లా)లో విద్యార్థులు హెడ్‌మాస్టరు వద్దకు ఒక డెప్యుటేషన్ వెళ్ళారు. ఎంతకాగితం కావాలి? మొదలయిన లెక్కలు తీయమని విద్యార్థుల్ని కోరాడు. ఈలెక్కలు రాగానే తహసీల్దారును కలుసుకొని కాగితం సప్లయి గురించి తగు ఏర్పాటు చేస్తానన్నాడు.

చల్లపల్లిలో విద్యార్థి వర్కర్ల ఆందోళన ఫలితంగా హైస్కూలు హెడ్‌మాస్టరు విద్యార్థుల అవసరాన్నిబట్టి కాగితంసప్లయిచేయడం ప్రారంభించాడు. కాగితంస్టాకు తగ్గినతరువాత రేషన్ అమలు జరిపాడు. అవనిగడ్డలో విద్యార్థుల ఆందోళనపై హెడ్‌మాస్టరు ప్రభుత్వానికిరాసి 30 రీముల పేరు తెప్పించాడు. దీనిని విద్యార్థులకు తలారెండుకైర్లచొప్పున సప్లయిచేస్తున్నాడు ఇది చాలటంలేదు. హెడ్‌మాస్టరు దగ్గరకు, రెవెన్యూఅధికారిదగ్గరకు తిరిగి డెప్యుటేషన్ పోడానికి విద్యార్థులు నిశ్చయించుకున్నారు.

గుంటూరులో జిల్లాకలక్టరు దగ్గరకు విద్యార్థులు పెద్ద డెప్యుటేషన్‌వెళ్ళారు. విద్యార్థులకు కిరసనాయిలు సప్లయి యేర్పాటుచేయవలసిందని సబ్‌డివిజనల్ మేజిస్ట్రేటుకు అతను ఉత్తరు విచ్చాడు. కిరసనాయిలు వెంటనే సప్లై చేయడానికి ఈఉద్యోగి అంగీకరించాడు.

కొల్లూరు (గుంటూరుజిల్లా)లో విద్యార్థుల ఆందోళన ఫలితంగా ఉన్నత తరగతి విద్యార్థులకు నెలకు ఒక కాయి కిరోసిన్ చొప్పున సప్లయిచేయడానికి అధికారు లంగీకరించారు.

పెదనందిపాడు, రేపల్లె, ఒంగోలు, బాపట్ల మొదలయిన ప్రదేశాలలో కూడా విద్యార్థుల ఆందోళన ఫలిస్తూంది.

సంయుక్త కమిటీలు అవసరం

కాని, ఈ ఫలితాలు సుస్థిరమయి, యింకా ఎక్కువ ఫలితాలు కలగాలంటే, విద్యార్థులు ఉపాధ్యాయులు, ప్రజలు, ప్రభుత్వ ప్రతినిధులు గల కమిటీలను ఏర్పాటుచేసి, వాటిద్వారా సప్లయిలు జరిగేలా చేయడానికి విద్యార్థులు తీవ్రకృషి జరపాలి.

ఇందుకు అనుకూలమయిన పరిస్థితులు అన్నిచోట్ల ఉంటవనడానికి సందేహంలేదు. ఉదాహరణకు పామర్రు (కృష్ణాజిల్లా) లో విద్యార్థులు 25 రీముల కాగితం, 10 డబ్బాల కిర్సనాయిలు సప్లయి సాధించారు. అంతటితో ఆగక, ఉపాధ్యాయులకు యుద్ధ అలవెన్సు లివ్వాలని 180 మంది విద్యార్థుల సంతకాలతో అధికారుల కొక మహజరు పంపారు.

విశాఖజిల్లాలో అవకాశం

విశాఖపట్నం జిల్లాలో, నవంబరు మొదటి తేదీనుంచి 106 గురు ఉపాధ్యాయుల్ని తొలగించడానికి, 49 స్కూళ్ళను మూసివేయడానికి జిల్లా బోర్డువారు నిశ్చయించుకున్నట్లు ఒకవార్త వచ్చింది. దీనివల్ల మిగిలే డబ్బుతో తక్కిన ఉపాధ్యాయులకు యుద్ధ అలవెన్సు లిస్తారట. ఇది చాలఅక్రమం; ప్రజల విద్యాసౌకర్యాలపై దెబ్బతీయడం ఇది. ఈసమస్య మీద విద్యార్థుల్ని, ఉపాధ్యాయుల్ని, ప్రజలను ఐక్యపరచడానికి ఎంతయినా అవకాశం ఉంది. ఈరెండు నిదర్శనాలనుచూస్తే ఆయా ప్రాంతాల పరిస్థితులనుబట్టి కార్యక్రమంవేసుకొని పైని చెప్పినట్లు సంయుక్త కమిటీలేర్పాటుచేయడానికి అవకాశాలుంటాయి.

కృష్ణాజిల్లా విద్యార్థిసంఘ అభివృద్ధి

కృష్ణాజిల్లా విద్యార్థిసంఘం గత సంవత్సరం మార్చివరకు 2600 సభ్యత్వం చేర్పించారు. కాని ఈ సంవత్సరం ఇప్పటి కప్పుడే సభ్యత్వం 3000 కు పెరిగింది.

చల్లపల్లిలో సభ్యత్వం గత సంవత్సరపు 120 నుండి ఇప్పటికి 260 కి పెరిగింది. అక్కడ గ్రామకమిటీలు, వీధి కమిటీలు కూడా ఏర్పడుతున్నాయి.

పామర్రులో విద్యార్థిసంఘ సభ్యత్వానికి అర్హుల సంఖ్య 420 (నిబంధనావళిలో వయస్సుకు హద్దుఉంది). వీరిలో 400 మంది అప్పుడే సభ్యులుగా చేరారు.

పునాదిపాడు పంచమాంగదళానికి పీఠం. అక్కడ సభ్యత్వానికి అర్హత గలవారు 400 మంది. వీరిలో 360 మంది సంఘ సభ్యులయారు. త్వరలో మిగతా విద్యార్థులు చేరనున్నారు.

అవనిగడ్డలో గత సంవత్సర సభ్యత్వం 90. ఈసంవత్సరం ఇప్పటికే 150కి పెరిగింది.

గుడివాడలో పంచమాంగదళ రౌడీలెన్ని ఆటంకాలు కలిగించినా, విద్యార్థిసంఘ అభివృద్ధి కుంటుపడలేదు. ఈ సంవత్సరం 350 మందిని సభ్యులుగా చేర్పించారు.

ఆదర్శ దీక్ష

తమసంఘనిధి విషయంలో విద్యార్థులు చూపుతూన్న దీక్ష ఆదర్శ ప్రాయం. చల్లపల్లికి ఇచ్చినకోటా 50-0-0. వారు వసూలు చేసింది 60-0-0.

నందిగామలో విద్యార్థి వర్కర్లు వేరుశనగ చేలో కలుపుతీసి, ఆవిధంగా డబ్బు సంపాదించి సంఘనిధికిచ్చారు.

బందరులో విద్యార్థిసంఘ వర్కర్లు 350-0-0 వాగ్దానం చేశారు. అన్నిచోట్ల చిత్తు కాగితాలు వగైరా పాటకుపెట్టి నిధి ప్రోగు చేస్తున్నారు.

ఈ విధంగా విద్యార్థిసంఘం దినదినాభివృద్ధి పొందుతూంది.

సవరణలు

28-7-43 "ప్రజాశక్తి"లో రాయలసీమ ఖర్చులలో క్రొత్తపట్న నుండి రూ 6-0-0 అని ఉన్నది. అది గమళ్ళపాలెం (క్రొత్తపట్నంపోస్టు) అని ఉండాలి.

2. క్రిందటివారం రాయలసీమ జమలు కూడికలో రూ 7715-13-8 లు ఉండవలసింది. రూ 7655-13-8 లు అని పడినది.

తర్వాత నిల్వలో రు. 1932-3-2 ఉండవలసింది రూ 1689-7-2 పడినది. ఈ పొరపాట్లకు పాఠకులు క్షమించాలి.

— చెరుకూరి చలపతిరావు.
రాష్ట్ర రైతుసంఘఆఫీసు మానేజరు.

18-8-43 తేదీ సంచిక, ఆఖరుపేజీలో, పత్తికొండతాలూకా కర్నూలు జిల్లాలోనిదని వేయుటకుబదులు, అనంతపురంజిల్లా అని పడింది ఎస్. కుమారస్వామి అనుటకు బదులు కుప్పుస్వామి అని పడింది. పాఠకులు సవరించుకొనగోరెదము.

ఆహారకమిటీలకై ప్రజా సేవకుల కృషి

24-8-43 వ తేదీ ఉదయం 10 గంటలకు ఏలూరులోని అరటికాయల సందులో యిద్దరు అనాథస్త్రీలు తిండిలేక స్పృహతప్పి పడిపోయారు. 3 గంటలకు పడమర వీధి యువజన సంఘమునకు రిపోర్టు వచ్చింది. వెంటనే యువజనసంఘ సభ్యులు 7 గురు, పడమరవీధి బాలసంఘ కార్యదర్శి శిరిపల్లి సూర్యనారాయణ, పశ్చిమగోదావరిజిల్లా రైతు సంఘ ఆఫీసు మానేజరు వంకినేని సత్యనారాయణ, కమ్ముల మాణిక్యంగార్లు కలసి ఆ యిద్దరుస్త్రీలను బండిమీద తీసుకొని మునిసిపల్ హెల్తాఫీసుకు వెళ్ళి చెప్పగా, మానేజరు మాకు సంబంధంలేదని చెప్పాడు. తరువాత మునిసిపల్ ఆఫీసు మానేజరు దగ్గరకు వెళ్ళి చెప్పితే, యెవరైనా రోడ్డుమీద చనిపోయి వున్నప్పుడు మా వార్డు మేస్త్రీ రిపోర్టు చేస్తే పాకీవాళ్ళతో తీయించడమేగాని యిప్పుడేమీ చేయలేను; గవర్నమెంటు ఆసుపత్రికి తీసుకువెళ్ళవలసిందని చెప్పారు. తరువాత గవర్నమెంటు ఆసుపత్రికి తీసుకువెళ్ళి డాక్టరుకు చెప్పితే, వాళ్ళను తనిఖీచేసి ఆసుపత్రిలో చేర్చుకున్నారు.

తొక్కిసలాట లేదు

కర్నూలు పట్టణంలో హనుమాన్ కో-ఆపరేటివ్ స్టోర్సు ఒకటి వుంది. అక్కడ వివిధపార్టీల-వర్గాల సహాయంతో ప్రజాసేవకులు చేసిన కృషి ఫలితంగా, పై కో-ఆపరేటివ్ స్టోర్సులో బియ్యం సక్రమ పద్ధతితో, ప్రశాంతంగా, అమ్మే బాధ్యత కమ్యూనిస్టు యువకులకు ఈయబడింది. అప్పటినుండి పురుషులకు, స్త్రీలకు, పిల్లలకు, గింజలు అమ్మకానికి ప్రత్యేకస్థలాలు ఏర్పాటుచేశారు. ఎక్కడా తొక్కిసలాట లేకుండా అమ్ముతున్నారు. అదివరకు రోజుకు 10 బస్తాలుమాత్రమే స్టాకు వచ్చేది. ఇప్పుడు 25, 27, 30 బస్తాలవరకు సప్లయి అవుతూంది. కాంగ్రెస్ ఎం. ఎల్. ఏ. శ్రీ సి. వెంకటరెడ్డిగారు ప్రజాసేవకుల కెంతో సహాయంచేస్తున్నారు. పోలీసులు కూడా తమ జబర్దస్తీకి స్వస్తి చెప్పి, వాలంటీర్లతో క్రమంగా సహకారం చేస్తున్నారు.

ఆకలి యాత్ర

పల్నాడు తాలూకా మాచర్ల అగ్రహారం వాస్తవ్యులు షుమారు 40 మంది తిండిలేక మలమలమాడుచూ, పిల్లలతోసహా బయలుదేరి బాపట్లతాలూకాలో తిరుగుచు 22-8-43 బాపట్లచేరిరి. వారిగోడు విచారించినవారులేక, చివరికి రాత్రివేళకు భీమావారివీధిచేరుకొనిరి. బాపట్ల భీమావారివీధి యువజనసంఘంవారు వీధియందలి ఇండ్లకు తిరిగి 21 మానికలు బియ్యము, రు 4 రొక్కంవసూలుచేసిషుమారు రాత్రి 12 గంటలకు వారికి అన్నం వండి భోజనంపెట్టి, ఆకలిబాధను తీర్చారు.

చిత్తూరుజిల్లా ఆహారకమిటీ

ఆగస్టు 15 వ తేదీని చిత్తూరు జిల్లాలోని వివిధ తాలూకా ప్రతినిధుల సమావేశంలో జిల్లా ఆహారకమిటీ ఒకటి ఏర్పడింది. దానికి అధ్యక్షులు శ్రీ టి. యన్. రామకృష్ణారెడ్డిగారు. ఉపాధ్యక్షులు శ్రీ వి. రఘునాథరెడ్డిగారు. కార్యదర్శి శ్రీ ఆర్. నరసింహారెడ్డిగారు. ఈ కమిటీ తరఫున 19 వతేదీన జిల్లా అధికారులకొక మెమోరాండం పంపించారు. అందులో సూచించిన ప్రధానకోర్కెలు :

1. మే, జూన్, జులై నెలలకు నిర్ణయించబడిన సరుకు కోటాలను వెంటనే తెప్పించాలి.

2. దిగుమతి అయే బియ్యం, జిల్లాలో ఉత్పత్తి అయిన బియ్యం, ఇంచుమించు సమాన ధరలకు అమ్మేలాగు ధరల కంట్రోలును ప్రవేశపెట్టుటకు అనుమతి తీసుకోవాలి.

3. టెండర్లపై సజ్జలు కొనే పద్ధతిని మాన్పించాలి. దానివల్ల అనవసరమైన ఆలస్యం జరుగుతోంది.

4. పంటలు కొంచెమైనా పండిన పల్లెటూళ్లలో కో-ఆపరేటివ్ స్టోర్సు ద్వారాగాని, ప్రజాసంస్థల సహకారంతోగాని, డిపోలను నిర్మించి, వాటికి ప్రభుత్వం తగిన స్టాకుల సప్లయి చేయాలి. ఏమాత్రము పండని ప్రదేశాలలో ప్రభుత్వమే పెట్టుబడిపెట్టి, చౌకడిపోలను తెరవాలి.

5. ఆహారసమస్యను పరిష్కరించుటలో జిల్లా అధికారులు ప్రజాప్రతినిధుల సహకారాన్ని పొందాలి.

పుత్తూరు తాలూకా ఆహారకమిటీ

చిత్తూరుజిల్లా, పుత్తూరు తాలూకాలో చింతకాలవ గ్రామ రైతులు-కూలీలు 21-8-43 వ తేదీని సమావేశమై, ధాన్యాన్ని అందరికి సక్రమంగా సప్లయిచేయుటకు ఆహారకమిటీని ఎన్నుకున్నారు. అన్నివర్గాలనుండి కమిటీ సభ్యుల్ని తీసుకున్నారు. దానికి అధ్యక్షులు, శ్రీ బోగుల చెంగయ్యశెట్టి. కార్యదర్శి శ్రీ ఇ. సుబ్బానాయుడు. సహాయకార్యదర్శి శ్రీ కె. వెంకటస్వామి.

చౌకడిపోలు మూసివేయబడ్డాయి

అనంతపురంజిల్లా ఉరవకొండ గ్రామంలో 16 వేల జనసంఖ్య ఉంది. వీరికి సక్రమంగా ఆహారపదార్థాలను సప్లయిచేయుటకు లోగడ ప్రభుత్వోద్యోగులు, కాంగ్రెసువారు, ముస్లిములు, వ్యాపారస్థులు, కలిసి ఆహార కమిటీ నొకదానిని నిర్మించి, 10 చౌక డిపోలను యేర్పరచారు. వాటిలో 3 వారములు ప్రజలందరికీ చౌకధరలకు రేషనింగ్ ప్రకారం సక్రమంగా ధాన్యాన్ని అమ్ముతూ వచ్చారు. కాని, ఇప్పుడు ప్రభుత్వోద్యోగస్థులు, వ్యాపారస్థులు కలిసి డిపోలను మూసివేసి, కో-ఆపరేటివ్‌స్టోర్సుద్వారా ఒకేచోట యెక్కువ ధరకు అమ్ముతున్నారు. దీనివల్ల యిప్పుడు ప్రజలు యెన్నోకష్టాలకు గురికావలసివస్తోంది. ఎప్పటిమాదిరిగానే తిరిగి చౌకడిపోలను తెరవాలనీ, తక్కువ ధరకు ధాన్యం అమ్మాలనీ, స్థానిక ప్రజాసేవకులు ఆందోళనచేస్తున్నారు.

రైల్వే పనివారల ఆహార మహాసభ

23-8-43 వ తేదీ సాయంకాలం 9 గంటలకు బిట్రగుంటలో రైల్వేకార్మికుల ఆహార మహాసభ జరిగింది. కామ్రేడ్ పోలేపెద్ది నరసింహమూర్తి (బెజవాడ బ్రాంచి ఉపాధ్యక్షులు) సభకు అధ్యక్షతవహించారు. షుమారు 300 మంది కార్మికులు హాజరయారు. ఆహార పదార్థాలు ప్రజలందరికీ సంతృప్తికరంగా సప్లయి కావాలంటే, గ్రామాలలోను - పట్టణాలలోను ఆహారకమిటీలేర్పడి, పల్లెటూరి ప్రజలకు, పట్టణ వాసులకు మధ్య ఐక్యత ద్వారా ప్రభుత్వంమీద ఒత్తిడి తీసుకురావాలని ప్రబోధించారు. ప్రజలందరికీ ఆహారపదార్థాలు సకాలంలోను, వేగంగాను అందేటట్లు రైల్వే కార్మికులు ట్రాన్సుపోర్టును ఎక్కువ శ్రద్ధతోను, దేశభక్తితోను, నడపడం అవసరమని హెచ్చరించారు.

సమావేశానంతరం వైజ్ఞానిక దళంవారు సోడెవేషం, గొల్లసుద్దులు వేసి ప్రేక్షకుల్ని ఆనందపరిచారు.

ఆకలిబాధకు తాళలేక, కలకత్తా రోడ్డుమీద స్పృహతప్పి పడిపోయిన ఒక యువతి ("స్టేట్సుమన్" పత్రిక అనుమతితో)

నేనెలా పార్టీలోకొచ్చాను?

— మానికొండ బుల్లెమ్మ

[మానికొండ బుల్లెమ్మగారి వయస్సు 40 సంవత్సరాలు స్వగ్రామంకృష్ణాజిల్లా నందమూరు. ఈమె కుమారుడు కామ్రేడ్ మానికొండ సుబ్బారావు, కృష్ణాజిల్లా కమ్యూనిస్టు కమిటీలో సభ్యుడు. కోడలు కామ్రేడ్ సూర్యావతి మొన్నటివరకు జిల్లా మహిళా సంఘానికి అధ్యక్షురాలుగా వుండి, ఇప్పుడు రాష్ట్ర మహిళా ఉద్యమ ఆర్గనైజరుగా పనిచేస్తూంది. కృష్ణాజిల్లాలో కమ్యూనిస్టుపార్టీ ప్రజాపార్టీగా వృద్ధి చెందుతూన్న యీ రోజులలో బుల్లెమ్మగారిని పార్టీ ఎలా ఆకర్షించిందో ఆవివరం పాఠకులకు ఉత్తేజపరచగలదు]

★

పార్టీ రహస్యంగా పనిచేసేదినాల్లోనే నాకు అసలు పార్టీ అంటే మిక్కుటమైనఅభిమానమే ఏర్పడింది. అంతకుముందు1930ను-దేశ కాంగ్రెసు యెడల మంచి అభిమాన ముండేది.

తరువాత కాంగ్రెసు ఎస్సెంబ్లీ ఎన్నికలు నన్నుత్సాహ పరిచాయి ఒక సంవత్సరంకాంగ్రెసు సభ్యులుగా స్త్రీలను 80 మందిని మాగ్రామంలో చేర్పించాను.

పార్టీతో నాబిడ్డలకు (కొడుకు, కోడలు) సంబంధం వచ్చేటంతవరకు నాలో ఎక్కువగా ఆధ్యాత్మిక తత్వముండేది. అయినా అంతకుముందే 'అమ్మ,' 'మాలపల్లి' అనే పుస్తకాలు నన్నుగూడా ఆకర్షించాయి. పార్టీ అంటే మొట్టమొదటనే ఒకవిధమైన సదభిప్రాయం కలగటానికి కారణం కొంతవరకు యీపుస్తకాలే. యుద్ధం ప్రారంభమైన తరువాత కొడుకు, కోడలు పూర్తిగా పార్టీ పని చేయుటలో తిరుగుతూంటే, నాకు గర్వంగా వుండేది ఇద్దరూకూడ మంచిపనే చేస్తున్నారు గదా అని. రహస్యపు దినాల్లో మాయింటికి వచ్చే పార్టీ వర్కర్లనందరినీ చూస్తుంటే అందరిలోను ఎంతో మంచితనంకనబడేది. ఒకరికంటె ఒకరు గుణవంతులుగా కనబడుతుండేవారు. వాళ్లందరికీ వంటచేసి పెట్టడమంటే ఎంతో సంతోషంగా వుండేది. దేశంకొరకు వాళ్ళు పడుతున్న కష్టాలు చూస్తే 'అమ్మ' పుస్తకం కళ్ళకు కట్టినట్లు కన్పడేది. సోషలిస్టు సిద్ధాంతాలు నా కర్థంకాకపోయినా, నా బిడ్డలు, యితర కామ్రేడ్సు చెప్తున్నవిషయాలు బట్టి దేశానికి ఎప్పటికైనా స్వతంత్రం వీళ్ళే తీసుకురాగలరు అనే విశ్వాసంకల్గింది. దానికితోడు పార్టీ కార్యక్రమంలో స్త్రీలకు సంఘాలుపెట్టడం, స్త్రీల కష్టాలు పోగొట్టుటకు ప్రయత్నాలు జరగటం, సోషలిజం వస్తేనే చివరకు స్త్రీలకు ముక్తివుంటుంది అనే విశ్వాసం కల్గడం, జరిగింది. పైగా నాకోడలు మహిళాసంఘంలో బాధ్యతగా పనిచేయడం చూస్తే, నాకు సంతోషంగా వుండేది. నేను గూడా మాగ్రామంలోసభ్యులనుచేర్పించడంలో పాల్గొనేదాన్ని మానవసేవ యీ విధంగానే చేయవచ్చునను నమ్మకంకల్గింది.

నా బిడ్డలు "ఆస్తినంతా పార్టీకి యిచ్చివేస్తాము" అని అన్నపుడు మొదట్లో భూమిని కోల్పోవటమంటే కొంచెం కష్టం కలిగింది. "కాని వాళ్లత్యాగంచూచి, క్రమంగా ఉత్సాహంకల్గింది. అంత చిన్న వయస్సులోనే వాళ్ళు దేశంకొరకు త్యాగం చేస్తున్నారు. ధన్యులు" అనే అభిప్రాయానికి వచ్చాను. వాళ్ళిరువురితోపాటు నేనుకూడ నాశక్తివంచన లేకుండాపార్టీకి సేవ చేయలేనా? అనే భావం నాలోబలీయంగాఏర్పడింది. రహస్యపుదినాల్లో "స్వతంత్రభారత్", తరువాత "ప్రజాశక్తి" చదువుటలో శ్రద్ధవహించాను. ఈ పత్రిక నాకెన్నో విషయాలు నేర్పుతోంది.

3 మాసాలనాడు నన్నుకూడా పార్టీలోకి తీసుకున్నారు. మహిళా సంఘాలలో పని చేయాలనే దీక్ష నాలో ద్విగుణీకృతమయింది. మొన్న బెజవాడలో జరిగిన రాష్ట్రపార్టీ కాన్ఫరెన్సు నన్ను మరింత ఉత్తేజపరచింది. నేను కూడ నాపూర్తి కాలాన్నిపార్టీ పనిచేయుటకై ప్రతిజ్ఞ తీసుకున్నాను. మహిళా రంగంలో పనిచేస్తూ నా బాధ్యతను నేను నిర్వహిస్తాను. మేము ముగ్గురము పార్టీమెంబర్లమైనందుకు, ఒకే ఆశయంతో పనిచేయు చున్నందుకు, నేనెంతో గర్వపడుతున్నాను.

కరువునివారణకు రైతులు ముందుకు రావాలి

— కదియాల గోపాలరావు,
(ఆంధ్రరాష్ట్ర రైతు సంఘాధ్యక్షుడు)

ఈ రోజున బెంగాల్‌లోనేగాదు - మన మద్రాసు రాజధానిలోకూడా ఆకలి బాధకు ఆహుతి అవుతూన్న ప్రజలెందరో ఉన్నారు. "మలబారులో యిప్పటికి సుమారు 25,000 మంది సరియైన తిండిలేక, ఉన్న తిండిచాలక, కలరాకు గురియై మరణించారు.

ఆంధ్ర జిల్లాలలో 5 జిల్లాలు కరువుతో కటకటలాడుతున్నాయి. ప్రభుత్వం తెరచిన కరువు నివారణ క్యాంపులు, ప్రజలు వసూలు చేసి పంపిన విరాళాలు, ఏమూలకూ సరిపోవడంలేదు. కరువు క్యాంపులలో కూలీలకిచ్చే కొద్ది కూలి డబ్బులతో గింజలు కొనుక్కుందామంటే, దగ్గరలో దొరకడంలేదు. రైతులు వ్యవసాయాని కత్యవసరమైన పశువుల్ని అమ్ముకొని పొట్టపోసుకోవలసి వస్తోంది. ఉత్తర విశాఖజిల్లాలో అనేకచోట్ల ప్రజలకు గింజలు దొరక్క, ఆకులు - దుంపలు తిని పొట్ట నింపుకొంటున్నారు. కర్నూలుజిల్లాలోని అమదగుంట్ల గ్రామంలో ఒకపేదరైతు 7 గురుతో ఉన్న తన కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలూరులో యిద్దరు అనాధ స్త్రీలు తిండిలేక, స్పృహ తప్పి పడిపోతే, ఆసుపత్రికి చేర్చవలసి వచ్చింది. ఈ విధంగా మన మద్రాసు రాజధానిలో కూడా విపరీత పరిస్థితులేర్పడుతున్నాయి.

డెల్టా రైతుల కర్తవ్యం

దేశాన్ని యీదారుణపరిస్థితులనుండి రక్షించడానికి మన రాష్ట్రమందలి డెల్టా రైతులు నెరవేర్చవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఒకవైపు తిండిదొంగలు అధికలాభాపేక్షతో సరుకులను నిలవచేసుకొని కూర్చున్నప్పుడు, మరొకవైపు ప్రభుత్వం వాటిని ప్రజల సహకారంతో బయటికి లాగకుండా తటపటాయిస్తూన్నప్పుడు, రైతులు కూడా తమ మిగులు ధాన్యాన్ని దాచివేయడం సాగిస్తే కొరతప్రాంతాల ప్రజ లేమికావాలి ?

సామాన్యరైతు లగాయతు పెద్ద వ్యాపారస్థునివరకూ ధాన్యాన్ని దాచివేస్తే కొరతప్రాంతాలలోను, పట్టణాలలోను, యిప్పుడున్న స్టాకులు కొద్దిరోజుల్లోనే అయిపోయి, ఆప్రాంతాలలో కరువు దోపిడ్లు రావడమేగాక, పట్టణాలకు-గ్రామాలకు మధ్య భయంకరమైన ఘర్షణ లేర్పడుతాయి. ప్రజల్ని యీపరిస్థితులనుండి ఎవరూ రక్షించలేకుండాపోతారు. దేశంలో దారుణమైన నిర్బంధవిధానం చెలరేగుతుంది. ఈవిధంగా, ప్రజలమధ్య అంతర్యుద్ధం ఒకవైపు, నిర్బంధవిధానం మరొకవైపు, ప్రజల్ని సర్వనాశనానికి యీడ్చుకుపోతాయి.

ఇట్టిప్రమాదం జరగకుండాచేయడానికి, ప్రజ లందరికీ అందుబాటులో ఉండే ధాన్యపు ధరలను ప్రభుత్వం కంట్రోలు చేయునట్లు రైతులు ఆందోళనచేయాలి. దేశాన్ని ఆహార సంక్షోభంనుండి కాపాడడానికి అధికాహారోత్పత్తి మాత్రమే సరిపోదు. న్యాయమయిన కంట్రోలు ధరలకు తమవద్దనున్న మిగులు ధాన్యాన్ని అమ్మటకు కూడా రైతులు ముందుకురావాలి.

ఒక సందేహం

కాని, రైతులలో ఒక సందేహంఉంది: ఇతర జీవితావసరాల ధరలకంటె ధాన్యపు ధరలు తక్కువగా పెరగడంవల్ల వాటిని కంట్రోలు చేయడం రైతుకు నష్టంకాదా? వ్యవసాయసంఘాలపేరుతో కొందరు పుట్టి 1 కి రు. 200 వరకు ధాన్యపుధరను పెరగనివ్వాలని యిచ్చే సూచన రైతులకు లాభదాయకమేకాదా? ఈ సందేహానికి జవాబు చెప్పేముందు, మన ప్రజల నిత్య జీవిత సమస్యల్ని కొంచెంలోతుగా పరిశీలించాలి. ధాన్యపుధరలు తదితర జీవితావసర వస్తువులవలె 3, 4, 5 రెట్లు పెరగడం అసంభవం. ఎందువల్లనంటే, ప్రతికుటుంబానికి ఒక కనీస జీవిత పరిమాణం ఉంటుంది. దానికి తక్కువగా ఆహారపదార్థాలను తగ్గించుకోవడానికి ఏపరిస్థితులలోను వీలుండదు. ఇతర జీవితావసరాల విషయం అలాకాదు. వాటిధరలు సామాన్యుల కందుబాటులో లేకపోతే, పొట్టకు తిండిమాత్రం ఉంచుకొని, మిగతావి లేకుండానైనా చేసుకుంటారు. అందువల్ల, ఆహార పదార్థాల ధరలు ఒక హద్దునుదాటి పెరగనిస్తే, దేశంలో కరువు, అశాంతి, దోపిడ్లు వచ్చి తీరుతాయి. అధిసంఖ్యాక ప్రజల కందుబాటులోలేని ధరలు నిలకడగా ఉండడం సాధ్యంకాదు. అలా వుండాలని కోరడం ఏకొద్దిమంది భూస్వాములకో, తిండి దొంగలకో, తగునుగాని దేశాభ్యుదయాన్ని కోరు రైతులకు తగదు. వారికైనా హెచ్చుధరలు రాకపోగా, తమ ఆస్థికి- ప్రాణాలకు ముప్పు వాటిల్లవచ్చు.

కాని ప్రభుత్వం ఆహార పదార్థాల ధరలను కంట్రోలు చేయడానికి ఇంకా జంకుతోంది. తిండి దొంగల స్టాకుల్ని నిర్ణీతమైన కంట్రోలు ధరలకు స్వాధీనం చేసుకోవడానికి తటపటాయిస్తోంది. ఒక్క బెంగాల్ ప్రభుత్వం మాత్రమే ధరల కంట్రోలు సూత్రాన్ని అంగీకరించింది. ఆ ధరలైనా ప్రజల కందుబాటులోలేవు. ఈ పరిస్థితులలో రైతులే ధరల కంట్రోలుకై ఆందోళన చేయవలసి యుంది. తమవద్దనున్న మిగులు ధాన్యాన్ని ప్రజల కందుబాటులో ఉండే ధరలకు ఆహారకమిటీలద్వారా కొరత ప్రదేశాలకు అమ్మడానికి చొరవతో ముందుకురావాలి. అలా వచ్చిననాడు, ఆరేటునే ప్రభుత్వం గరిష్ఠ ధరగా నిర్ణయించి, తిండి దొంగల స్టాకుల్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికవకాశం కలుగుతుంది.

ఈనాడు రైతులు తమవద్దనున్న మిగులు ధాన్యాన్ని 165 పౌనుల బస్తా 1 కి రు 10 చొప్పున అమ్ముకొన గలిగి, యీ రేటును స్థిరపరచుకొనగలిగితే, నష్టం ఉండదు. ప్రజలకు ప్రభుత్వంగాని, వర్తకులుగాని, యీ ధాన్యాన్ని అమ్మేటప్పుడు 100 కి 10 వంతుల కంటే హెచ్చుకుండా చూడవలసిందని ప్రభుత్వానికి సూచించాలి. అనగా, ధాన్యం బస్తా 1 కి రు. 11 కంటె ఎక్కువ ధర ఉండరాదని ఒత్తిడిచేసి కంట్రోలును పెట్టించవచ్చు. ఈ రేటు సామాన్యరకపు కుసుమ వగైరా ధాన్యాదులకు. ఇంతకంటె పైరకాలకు రేటు కొంచెం హెచ్చించవచ్చు.

ఈ విధంగా ఆంధ్రరైతాంగం దేశభక్తితోను, త్యాగదీక్షతోను, ముందుకొచ్చి, ప్రజా ఐక్యతతో ప్రభుత్వపాలసీని మార్చి, తమ తోడి దేశీయులకు అన్నదానం చేయవలసిందని కోరుతున్నాను.

పుస్తక పరిచయం

ఆంధ్రసర్వస్వం

★

సంపాదకులు :- మాగంటి బాపినీడుగారు. సైజు :-డబుల్‌క్రౌన్ ⅛ : 575 పేజీలు: రు. 8
ముద్రణ :-హిందీప్రచార్ ప్రెస్, త్యాగరాయ్‌నగర్, మద్రాసు.

ఈ గ్రంథంలో "ఆంధ్ర దేశమునకు, ఆంధ్రులకు సంబంధించిన విషయములన్నీ" ఉన్నవని సంపాదకులంటున్నారు. ఈపుస్తకాన్ని 14 భాగాలుగా విభజించి వివిధ విషయాలపై వ్యాసాలు వ్రాసినా, అనేక విషయాలను వదలిపెట్టి యుండకపోలేదు. అయినా అదితప్పదు. కారణం, కొమర్రాజు లక్ష్మణరావు, కాశీనాధుని నాగేశ్వరరావుగార్ల "ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం" లాంటి బ్రహ్మాండ ప్రయత్నంకాదిది. "కొలదిపాటి ఆశయంతో" ఈగ్రంథ ప్రకటనకు ధనవంతుడుకాని బాపినీడుగారు పూనుకొన్నారు. ఇది సాహసమే అయినా ప్రశంసనీయం. కట్టమంచి రామలింగారెడ్డిగారు ముఖబంధంలో చెప్పినట్లు, "లోపాలను దిద్దుతూ, నాల్గేండ్లకొక పర్యాయం నూతన విషయాలను సమకూర్చి, సవరించి సంస్కరించి" ప్రకటించుతూ ఉండవచ్చు.

ఇందులో విషయా లన్నిటిపైన సమగ్రవిమర్శన ఈయాలంటే స్థలంచాలదు. కొన్ని ముఖ్యవిషయాలను చూద్దాం.

ఆంధ్రదేశానికి సంబంధించిన అనేక విషయాలపైన బహుళంగా సమాచారమున్నా, కొన్నిఅధ్యాయాలలో లోతుగా తరచలేదు. అలాగే విషయప్రాధాన్యత ననుసరించి ఎంత స్థలం యివ్వాలో, కూడదో అన్నది లేక ఎగుడు దిగుడుగా కూడ వ్యాసాలున్నాయి. ఉదాహరణకు, జాతీయ పోరాటాన్ని గురించి చెప్పేటప్పుడు సీతారామరాజునుగురించీ, పెదనందిపాడు పన్నుల నిరాకరణనుగురించీ ఒక్క మాటయినా లేదు. కాంగ్రెసు ఉద్యమంలో వ్యక్తుల పేర్ల కిచ్చిన ప్రాముఖ్యత, ఉద్యమ ఫలితంగాఆంధ్ర దేశ దృక్పథంలోకల్గినమార్పులకు, ఈయలేదు.

ఇక కమ్యూనిస్టుల పాత్రను గురించి వీరు వ్రాసిందేమిటి ? "కార్మికుల ఆశయాలను దృష్టిలో పెట్టుకొని స్వార్థం త్యజించి, సర్వ మర్పించి పాటుపడుతున్నారు"అని అన్నారు. ఒక్క కార్మికులకోసమేగాక, దేశ స్వాతంత్ర్యం అవసరంలేదనే భావం దానిలో స్ఫురించుతుంది. ఇందుకు నిదర్శనం కాంగ్రెసును గురించిన వ్యాసంలో "సమాజవాదము ప్రవేశించగానే యువకు లావాదమునందు చేరి, అచ్చటనుండి కమ్యూనిజంలో చేరి, ప్రజాహితైకజీవనమును బీభత్సము గావించారని" వ్రాయడం. ఇది రచయితయొక్క సంకుచిత దృష్టిని తెలియజేస్తుంది. ఒక చారిత్రిక విషయం వ్రాసేటప్పుడు దానిని గురించి నిష్పక్షపాత దృష్టి ఉండాలి. ఇతరవాదాల్ని అర్థంచేసుకొనే స్థితిలోనైనా ఉండాలి. సంస్థరణోద్యమంనుండి ప్రతి చిన్నవిషయంలో, ప్రజల సమస్యను ప్రతిదానినీ కమ్యూనిస్టులు తీసుకొని బాగుపరుచుతున్నారు. సుందరయ్యగారి బొమ్మవేస్తూ, విద్యార్థి యువజననాయకుడని వ్రాయడం, ఆంధ్రలో సోషలిస్టు ఉద్యమ నిర్మాత అనువిషయం మరచిపోవడం, నవ్వు తెప్పించుతుంది. "నవశక్తి" పత్రికను గురించి తెలియజేసికూడా పత్రికల పట్టికలో ఈయకపోవడం ఒక లోపం.

ఆంధ్రవాఙ్మయ చరిత్రను స్థూలరూపంలో ఇచ్చారు. ఇందులో చివర "చరిత్ర సంబంధములు, ప్రకృతిశాస్త్ర విజ్ఞానాత్మకములు, ఆర్థిక రాజకీయ సాంఘికాది సూత్ర ప్రతిపాదకములు" మొదలయిన భాగమంతా సాహిత్యం కాదంటున్నారు. అయినా 'కవిత్వం కంటె ఎక్కువ ఉపకృతినే చేయుచున్నవని' అంటున్నారు. అలా "తక్కువ ఉపకృతి జేసే అకవిత్వాన్ని" పూర్తిగామార్చి ఉచ్చస్థాయికి గొంపోవలసిన బాధ్యత రచయితలపై ఉన్నదని, ఈవాక్యం హెచ్చరిక గావించుతుంది. నవ్యసాహిత్యభాగం అసంతృప్తికరంగావుంది. "వైతాళికుల"లోని రచయితల పరిచయం కంటె, ఈభాగం ఎక్కువ ఉపకారంచేసిందా అనిపిస్తుంది. ఏయే రాజకీయ సాంఘిక పరిస్థితులలో నవ్యసాహిత్యం వృద్ధి అయిందో, చెప్పడానికి ప్రయత్నించలేదు. ప్రజా వాఙ్మయ భాగం మరీ క్లిష్టంగావుంది.

వ్యవసాయానికి సంబంధించిన అధ్యాయంలో, ఇరిగేషన్ - పశుసంపద - రైతుసామెతలు మొదలైనవి బాగావున్నాయి. జమీందార్లను గురించి వ్రాసినదానిలో అనాదిసిద్ధంగా భూమిపై రైతుహక్కు ఉన్నదని చక్కగా నిరూపించారు. జమీందార్లు చేసిన ఉపకారాలలో 'పీపుల్సుపార్టీ స్థాపించడం' కూడా ఒకటి కాజాలదు.

ఆంధ్రదేశ మ్యాపు, విషయ సూచిక ఇవ్వలేదు.

ఇన్ని లోపాలున్నా, తెలుగు పాఠకులు నేర్చుకొనే బహుళ విషయాలతో నిండిన బృహద్గ్రంథం యిది. మొత్తంమీద ఇందులో ఉంచిన బ్లాకులు చూచినా, శకుంతలాదేవిగారి ఉపోద్ఘాతంచూచినా, తీరని సంకల్పదీక్ష తప్ప ఆర్థికబలమూ ఇతర సహాయమూ లేనప్పుడు రచయితలుపడే అవస్థలు తెలియవస్తున్నాయి. బాపినీడుగారి సంకల్పానికి తగిన ప్రోత్సాహమిచ్చే నాధుడేఉంటే, కొన్ని విషయాలను వదలివేయడం సంభవించేదేకాదు.

ఏజంట్లకు

1. ప్రతినెలా మొదటివారంలోగా, క్రిందటి నెల బిల్లు పూర్తిగా చెల్లించకపోతే పత్రిక పంపబడదు.

2. పత్రికలు ఎక్కువ కావలసివచ్చినా, తగ్గించవలసి వచ్చినా ఒక వారం రోజులు ముందుగా తెలియజేయాలి. లేనిచో మార్పు చేయడం అసంభవం.

చందాదార్లకు

1. అడ్రసులు స్పష్టంగా వ్రాయాలి.

2. అడ్రసులు మార్చేయెడల, చందా నెంబరు, పాతఅడ్రసు, కొత్తఅడ్రసు, వివరంగా వ్రాయాలి.

3. పాత చందాదార్లు చందాలను తిరిగి కట్టేటప్పుడు తమ చందా నెంబరు తెలియజేయాలి. లేదా కనీసం తాము ఇదివరలో చందాదారుగా వున్నామనే సంగతివ్రాయాలి.

4. ఏవారమైనా పత్రికఅందనిచో వెంటనే తెలియజేయాలి. రెండుమూడు వారాలో, నెల రోజులో పోయినతరువాత మాకు ఇన్నిరోజుల నుంచి అందడంలేదని వ్రాస్తే పొరపాటు ఎక్కడవున్నదీ తెలుసుకోవడం కష్టం. కంప్లెయింటు వ్రాసేటప్పుడు చందానెంబరు, అడ్రసు వివరంగా వ్రాయాలి.

యుద్ధసమీక్ష

- ఏడున్నర లక్షల నాజీసేనలకు ప్రమాదం
- యుద్ధానంతర సమస్యలఎట్ల సోవియట్ ఉపేక్షచూపదు

కామ్రేడ్ తుమ్మల వెంకటరామయ్య

"యుక్రైన్ రెండవ రాజధానీ నగరం, మన ఖార్కోవ్, హిట్లరు చెండాలుర నుండి చెర తప్పించబడింది." అంటూ తన సందేశంలో కామ్రేడ్ స్టాలిన్ ఖార్కోవ్ విజయవార్త తెలియజేశాడు. మాస్కో-విజయ ఘంటానాదాలతో, ఫిరంగి ధ్వానాలతో, చిత్రచిత్ర కాంతుల ప్రదర్శనంతో, ఖార్కోవ్ విజయోత్సవాన్ని జరిపింది.

ఖార్కోవ్‌పై తిరిగి ఎర్రజండా ఎగురుతోంది. ఖార్కోవ్ మొదట 1941 అక్టోబరులో నాజీల వశమయింది. గత శీతాకాలపు రెడార్మీ దాడిలో - అనగా 1943 ఫిబ్రవరి 15 న - రెడ్ ఆర్మీ దీనిని తిరిగి పట్టుకుంది. కాని మార్చి 15 వ తేదీన ఖాళీచేయవలసి వచ్చింది. తిరిగి ఆగస్టు 23 న రెడ్‌ఆర్మీ ఖార్కోవ్‌ను కైవశంచేసికొంది.

ఖార్కోవ్ జనాభా శాంతి సమయంలో 8 లక్షలు. యుక్రైన్‌లోకెల్లా పారిశ్రామిక పట్టణం. మాస్కోతరవాత చాల ప్రాముఖ్యమైన రైల్వే కేంద్రం. అందుచేతనే హిట్లరు 1941 లో లక్ష 20 వేల మందిని ఖార్కోవ్‌కు బలి యిచ్చాడు. హిట్లరు చెరలో ఖార్కోవ్ ప్రజలు యమయాతనలు పడ్డారు. వేలకొలది చిత్రవధలకు గురియై మరణించారు. లక్ష పదివేలమంది జర్మనీకి బానిసలగా గొంపోవబడ్డారు. గత ఫిబ్రవరిలో ఒక్కరోజుననే 14 వేల 5 వందలమందిని నాజీలు చంపివేశారు. ఇట్టి ఘోరవధలకు గురియైన ఖార్కోవ్ విముక్తికి మాస్కోలో 324 ఫిరంగులు గౌరవ సూచకంగా పేలాయంటే ఆశ్చర్యమేముంది ?

ప్రతిక్షణమూ ప్రతిఎత్తులోను, ప్రతి అడుగులోను, హిట్లరు సైన్యాలను తలదన్ని, రెడ్ ఆర్మీ నాజీసేనల్ని మించిపోతోంది. బలోపేతమైన ఆత్మవిశ్వాసం, సంపూర్ణమైన చాతుర్యంతో రెడ్‌ఆర్మీ పురోగమించుతోంది.

7½ లక్షల జర్మన్లకు ప్రమాదం

ఈనాడు సోవియటు పురోగమనం బహుముఖాలుగా పోతుంది. మొత్తం 450 మైళ్ళ పొడవుగల రంగంలో విజయయాత్ర సాగుతుంది. బ్రియాంస్కుకు దక్షిణాన ఉన్న సెవెస్కును పట్టుకొంది. ఖార్కోవ్‌కు పశ్చిమంగా పోల్టావా - కీవ్ రైల్వేమార్గంకోసం రెడ్ ఆర్మీ పురోగమించుతోంది. పోల్టావాను ప్రక్కగా దాటింది. పోల్టావాకు నైరుతిన వాయువ్యంగా ఉన్న జెంకావ్ అనే పట్టణం రెడ్ ఆర్మీ వశమయింది. ఒకప్రక్క పోల్టావాను, మరోప్రక్క క్రాస్నోగ్రాడ్‌ను అడకత్తెరలో పెట్టాలని రెడ్ఆర్మీ ప్రయత్నించుతోంది. పోల్టావాపై నిరంతరం బాంబులవర్షం కురుస్తూనే వుంది. డ్నీపర్-కీవ్‌లను పట్టుకోడానికే ఈ దండయాత్ర. దీనికి సాయంగా ఖార్కోవ్‌కు దక్షిణంగా 250 మైళ్ళ పొడవున దాడి జరుగుతుంది. ఇజ్యూం, వొరోషిలోగ్రాడ్‌ల నుండి కూడ దాడులు ప్రారంభమయ్యాయి. అవిధంగా డానెట్జులోని 7½ లక్షల జర్మను సైన్యాలకు (50 డివిజన్లకు) ప్రమాదం కల్గించడం దీని ఉద్దేశం. ఇదే సకాలంలో నెరవేరితే, క్రిమియా-కూబాన్‌లలోని మరి 30 డివిజన్లకు కూడ ప్రమాదం సంభవిస్తుంది. కాని మొత్తంమీదచూస్తే, జర్మన్లచే బాల్టిక్‌సముద్రం నుండి నల్లసముద్రం దాకా నిర్మించబడిన రక్షణ కోటగోడలను ఛేదించి, హిట్లరు సైన్యాలను తుత్తునియలు చేసి, హతమార్చడమే రెడ్‌ఆర్మీ ప్రధాన ఉద్దేశ్యంగా కనపడుతుంది.

హిట్లరు ఎత్తులు

రెడ్‌ఆర్మీ చేస్తున్న ఈ వేసవి దండయాత్ర నాజీమూకకు యమలోకయాత్ర అని హిట్లరుకు తెలుసు. ఇటలీరేపోమాపో ఆఖరిసారిగా కూలిపోక తప్పదు. ఇటలీ- జర్మను పట్టణాలపై కురుస్తూన్న బాంబులవర్షం రెండోరంగభయాన్ని ఎప్పుడూ కళ్ళముందు బెదురుతోంది జర్మనీ ఆక్రమిత ప్రాంతాలలోగాని, జర్మన్‌లోగాని ఆంతరంగిక పరిస్థితులుబాగా లేవు. ఉదాహరణకు, డెన్మార్కు చూడండి. సమ్మెలు- విధ్వంసకచర్యల ఫలితంగా ప్రజలకు నాజీలకు కొట్లాటలు బయలుదేరాయి. నాజీలు తమ యిష్టంవచ్చినట్లు శాసించుతూంటే, డెన్మార్కు ప్రభుత్వంసైతం నిరాకరించుతోంది. మార్షల్‌లా ప్రయోగించి నాజీలే ఇపుడు పరిపాలన సాగిస్తున్నారు.

జర్మనీ ఆంతరంగిక పరిస్థితులు కూడ బాగా, లేవనడానికి, గూఢచారశాఖాధ్యక్షుడై ప్రజల్ని అణచడంలో ఆరితేరిన హిమ్లరును ఆంతరంగిక మంత్రిగా చేయడమే నిదర్శనం.

ఈవిషమపరిస్థితినుండి బయటపడటానికి హిట్లరు చేస్తున్నదేమిటి ? ఒక ప్రక్క మిగిలిన తన బలమంతా రష్యను రంగానికి చేరవేస్తున్నాడు. మరోప్రక్క "శాంతిసూచనలు" ప్రచారంచేస్తూ, మిత్రరాజ్యాల మధ్య చీలికలు తేప్రయత్నించుతున్నాడు. బ్రిటను — అమెరికాలకు "బోల్షివిక్ భూతాన్ని" చూపెడుతూ, "న్యాయమైన శాంతికి" తాము సంసిద్ధులమంటూ బెర్లిన్ రేడియో ప్రచారం చేస్తోంది. మరోప్రక్క అలా సంధికిరాకపోతే "రష్యాతో సంధి చేసుకుంటాన"ని బెదరించుతోంది. ఇందుకు ఉదాహరణగా, టర్కీలోపుట్టించిన వదంతి. ఆవదంతి మాస్కోలోనిస్వతంత్ర జర్మను కమిటీతో, జర్మనీలోని కొంతమంది మితవాదులు సంబంధం పెట్టుకోబోతున్నారనీ, ఆ మితవాదులు హిట్లరుకు సలహా సంఘంగా యేర్పడుతారనీ. ఇలాంటి వదంతుల ద్వారా, బ్రిటన్—అమెరికాలలోని అభివృద్ధి నిరోధకులను బలపరచాలని హిట్లరు యత్నం. రెండవ రంగం విషయంలో అభివృద్ధి నిరోధకులు ఆలస్యం చేయగలరని అతని ఆశ.

ఈ ఆశను భగ్నం చేయడానికే ప్రపంచ ప్రజలు ఒత్తిడి చేస్తున్నారు. క్విబెక్ సమావేశ సందర్భంలో బ్రిటిషు కమ్యూనిస్టుపార్టీ ఒక తీర్మానం చేసింది. దానిలో "తక్షణం రెండవరంగం తెరిస్తే, విజయం త్వరగా లభించడమేగాక అన్ని దేశాల ప్రజలు కోరే శాంతినిగూడ స్థాపించవచ్చు" అని ఉంది.

కాని క్విబెక్, సమావేశ ఫలితాలు రష్యా విషయమై ప్రజలలో ఆందోళనను కలిగించుతున్నాయి.

క్విబెక్ సమావేశ ఫలితాలలో ముఖ్యమైనవి : (1) ఆగ్నేయ ఆసియారంగంలో (ఇండియా - ఆస్ట్రేలియా - మొదలైనవి) ప్రత్యేకమైన యుద్ధనిర్వహణ శాఖను స్థాపించడం. (2) కొన్నిషరతులతో ఫ్రెంచి కమిటీని గుర్తించడం.

చర్చిల్—రూజువెల్టుల ప్రకటన

చర్చిల్ - రూజ్‌వెల్టుల సంయుక్త ప్రకటనలో "జపానుపై యుద్ధం గురించీ, చైనాకు సాయంచేయుడంగురించీ, చర్చలు ఎక్కువగా జరిగాయి." అని వుంది. శత్రువుకు సమాచారం తెలుస్తుందనేవంకతో రెండవరంగంవిషయంలో తప్పించుకున్నారు "జర్మనీ ఇటలీలపై యుద్ధానికి సంబంధించినంత వరకు పూర్తి సమాచారాలను సోవియట్ ప్రభుత్వానికి తెలియజేస్తాం" అని మాత్రం ఆప్రకటనలో వుంది. దీనినిబట్టి తేలేదేమిటి ? గత వారంలో ప్రకటించిన మాస్కో పత్రిక హెచ్చరికను జూచినా, లిట్వినావ్‌ను అమెరికాలో విదేశాంగమంత్రిపదవినుండి రష్యా విరమింపజేయడం జూచినా, రెండవరంగాన్ని గురించి ఎట్టి నిర్ణయం జరగనట్లు తేలుతుంది.

ఇక రూజువెల్టు ఉపన్యాసంలో "క్విబెక్‌లో యుద్ధానంతరసమస్యలను చర్చించామనుటలో రహస్యం యేమీలేదు" అని అన్నాడు. ఐతే ఈచర్చలలో రష్యా యెందుకు పాల్గొనలేదని ప్రపంచమంతా ప్రశ్నించుతోంది. లిట్వినావ్ నిష్క్రమణ సందర్భంలో "న్యూయార్కు హెరాల్డు ట్రిబ్యూన్" కూడా, సోవియటు రష్యాపై విశ్వాసముంచనందుకు అమెరికన్ ప్రభుత్వాన్ని ఖండించింది. "మాంచెస్టరు గార్డియను", "క్విబెక్ ప్రకటనలు పరిశీలించితే, రష్యా — బ్రిటను — అమెరికాల మధ్య సంపూర్ణమయిన చర్చలు జరగాలనే వాంఛ ప్రజలలో ఎక్కువైంది," అని వ్రాసింది.

రష్యా విదేశ రాజనీతి

ఫాసిస్టులనుండి యూరప్‌దేశాలను విడిపించిన తరువాత వాటి భవిష్యత్తును గురించి కూడా చర్చించారంటూ రాయిటరు ప్రత్యేక విలేఖరి అంటున్నాడు. అయితే ఆ చర్చల వైఖరి ఏమిటి? "వార్ అండ్‌వర్కింగుక్లాస్" అనే సోవియటుపత్రిక చేసే హెచ్చరికజూస్తే, మన కావిషయం బోధపడగలదు. "రష్యా, అమెరికా, బ్రిటనులు సమావేశంకావాలి యుద్ధవ్యూహం సంయుక్తంగాఆలోచించడమేగాక, ఈసమావేశఫలితంగా యుద్ధానంతరసమస్యల విషయంలో ఒడంబడికకు పునాదులు వేయవేయవచ్చు. రష్యా విదేశ రాజనీతి ప్రధానంగా శాంతిని కాపాడటం. జర్మనీ ఓటమి అనంతరం ఏర్పడే యూరోపియన్ దేశాల విషయమై, రష్యా అవలంబించే వైఖరి, సోవియటు అట్టే వాటిలో ఎన్నడూ మరచిపోని ద్వేషమూ, పగా గల్గించడం కాదు. లండన్ లోను ఇతరచోట్ల, ఆక్రమితదేశాల తరపున వుండే ప్రభుత్వాలయెడ, ప్రతినిధులయెడ, బ్రిటను అమెరికాలు చూపించే వైఖరి ఇలాంటి భీతికి దారితీస్తోంది."

యుద్ధానంతర సమస్యలలో రష్యా ప్రధాన పాత్ర వహించితీరుతుంది అంటూ ఇదేపత్రిక వ్రాసిన వ్యాసాన్ని, అమెరికాలోని సోవియట్ రాయబారి కార్యాలయం ప్రచారం చేస్తున్నది. యూరపునంతా సంయుక్తరాష్ట్రాలుగానో, లేక కొన్ని బ్లాకులగానో, చేయాలనీ, ముఖ్యంగా యూరోపియన్ ఫెడరేషన్ అంటూ ఒకటి లేవనెత్తాలనీ ఏవో ప్లానులు జరుగుతున్నాయట. వీటినిగురించి, ఈపత్రిక ఇలాహెచ్చరించింది : "ఇలా సూచించిన ప్లానులు సోవియట్ యూనియన్నుకు వ్యతిరేకం."

పసిఫిక్ రంగం

ఇక పసిఫిక్ రంగానికి వద్దాం, జపానుపై యుద్ధ సన్నాహాలంటూ అంతులేని ఆశలను విలేఖరులు కుప్పించుతున్నారు ఆగ్నేయ ఆసియా కమాండ్ అంటూ ఒకటి ఏర్పడడం సంతోషమే. న్యూజార్జియా నుండి పూర్తిగా శత్రువులను తుడిచివేయడం కూడా ప్రశంసించవలసిందే. కాని "ఎడ్గార్‌స్నో" వలె జపాను ఇక దాడి చేయజాలదనే ప్రమాదకరమైన ఉపేక్షాభావానికిగురికాకూడదు.

మిత్రరాజ్యాల నౌకా, విమానబలం పెంపొందుటతోబాటు, భారతీయుల సహకారం లేకపోవడంవల్ల ఆప్రమాదం యింకా వుంది ప్రభుత్వం దీనిని గుర్తించి భారత జాతీయ వాంఛను తీర్చాలి.

30—8—1943

వెంకటరెడ్డి ఫౌండ్రీలో ప్రమాదాలు

●

చుండూరు వెంకటరెడ్డి ఫౌండ్రీ (బెజవాడ)లో 25-8-43 వ తేదీని మొగిలినేని వీరభద్రరావు అనే మెషినిస్టుపనిచేస్తూండగా, ఎక్స్‌పెలర్ మీదపడి కాళ్ళకు- చేతులకు బలమైన గాయాలు తగియాయి. 26-8-43 వ తేదీని బాపట్ల ఏసు అనే కార్మికుడు కమ్మరంలో పనిచేస్తూండగా బొటనవేలు తెగిపోయింది. 28-8-43 వతేదీని మహమ్మద్ ఇస్మాయిల్ అనే కార్మికుడు ఫిట్టర్ పని చేస్తూంటే, వరం పడి కుడికాలు మడమ తెగిపోయింది.

ఈ ముగ్గురికి మేనేజిమెంటు సరియైన వైద్యసహాయం కలుగజేయకుండా, నామకః గుడ్డ కట్టించి ఇంటికి పంపివేశారు. ఎట్టి నష్టపరిహారం యివ్వలేదు.

పనిలోనుండి తొలగించబడిన 96 గురు కార్మికులను తిరిగి పనిలో పెట్టుకునేటట్లు చేయవలసిందనీ, కార్మికుల యిబ్బందులు తీర్చవలసిందనీ, ప్రభుత్వాన్ని కోరుతూ ఇప్పటికి 13000 మంది బెజవాడ పౌరులు మహజర్లను పంపించారు.

ఈ దిగువ యూనియన్లు ఫౌండ్రీ కార్మికుల కోర్కెలను బలపరుస్తూ; తొలగించబడిన కార్మికుల్ని యజమాని తక్షణమే తీసుకోవాలనీ; ప్రభుత్వం తగవును పరిష్కరించడానికి పరిష్కార కర్తను నియమించవలసిందనీ; కోరుతూ తీర్మానించి, ప్రభుత్వానికి పంపించాయి :

గూడూరు డివిజన్ మైకావర్కర్సు యూనియన్
తెనాలి ఫ్యాక్టరీవర్కర్సుయూనియన్
ఆంధ్ర మ్యునిసిపల్‌వర్కర్సుయూనియన్
ఏలూరు కార్మికసంఘం
రాజమండ్రి ట్రేడ్‌యూనియన్ కౌన్సిల్
కాకినాడ ట్రేడ్‌యూనియన్ కౌన్సిల్
చిట్టివలస కాంగ్రెస్ లేబరుయూనియన్
బెజవాడ పి. డబ్లియు. డి. వర్కర్సు యూనియన్

29—8—43 వ తేదీని సాయంత్రం గం 6 లకు బెజవాడలోని వివిధ కార్మికసంఘ సభ్యులు వీధులలో ఊరేగి, హనుమంతరాయ గ్రంధాలయంలో సభజరిపి, ఫౌండ్రీ యజమానులు కార్మికుల్ని తొలగించి ఉత్పత్తిని కుంటుపరచుట పౌరశ్రేయస్సుకు, దేశరక్షకు భంగకరమని తీర్మానించారు. వెంటనే తగవును పరిష్కరించడానికి మద్రాసు ప్రభుత్వం పరిష్కారకర్తను నియమించాలని హెచ్చరించారు.

★ అధికాహారోత్పత్తికి రైతుసంఘాల ఆందోళన ★

పశ్చిమగోదావరిజిల్లా రైతుసంఘం తరఫున పేటేటి వెంకటరత్నంగారు (అధ్యక్షులు) యిలా ప్రకటిస్తున్నారు :

ఈజిల్లాలో మురుగుకాల్వలకు సరియైన మరమ్మతులు లేక, కొన్ని వేల యకరముల పంటనష్టమౌతోంది. గన్నవరం, కైకలూరు (కృష్ణా), ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం (ప. గోదావరి) తాలూకాల భూములకు కొల్లేరు ముంపువల్ల ప్రతియేటా విపరీతమైన నష్టం కలుగుతోంది. ఈ నష్టాన్ని పూడ్చాలంటే, ఉప్పుటేరును (కొల్లేరు) వెడల్పుచేసి గట్లుపోసి, వంపులుతీసి, లోతుతవ్వవలసియుంది. గొంతేరు మురుగుకాలువ ముంపువల్ల నర్సాపురం తాలూకాలో మచ్చపురి, మల్లవరం, కొప్పర్రు, శేరిగపాలెం, బేతపూడి, వెంపగ్రామాల భూమి సుమారు 4000 యకరాలు మొదటిపంటకు సాగుచేయుటలేదు. ఈ కాలువకు వంపులుతీసి, గట్లు ఎత్తుచేసి, కాలువలోని దిమ్మలుతీని వేయించుటవల్ల పైగ్రామాలలో మొదటి పంటను సాగుచేయవచ్చును. తాడేపల్లిగూడెం తాలూకాలో తోకలపల్లి మురుగు కాలువను జాదంపూడినుంచి ఉప్పుటేరువరకు బాగుచేయిస్తే, చుట్టుపట్ల పన్నెండుగ్రామాదులలో పంట అధికంగా పండుతుంది. ఈ కాలువకు రెండవపంట సమయంలో రెండు అడ్డకట్టలు వేసినచో, పూళ్లలో 600 యకరములు, తోకలపల్లిలో 600 యకరాలు రెండవ పంట పండుట కవకాశంవుంది.

ఏలూరు తాలూకాలో ఈస్టు తమ్మిలేరు దెందులూరు గుండా వచ్చు మొండికోడు మురుగువల్ల కొవ్వలి, చాటపర్రు గ్రామాలలో 500 యకరాల పంట నష్టపడుతోంది. ఇదిగాక యీముంపువల్ల సుమారు 400 యకరాలు సాగుచేయుట కవకాశంలేదు. ఇవిగాక, భీమవరం - కొవ్వూరు - నర్సాపురం తాలూకాలలో మురుగుకాలువలకు రిపెయిర్లు లేక, చాలాపంట నష్టం అవుతోంది. వెంటనే ప్రభుత్వం ఈ విషయమై తగిన చర్యతీసుకొని, రైతుల్ని అధికాహారోత్పత్తికి ప్రోత్సహించవలసిందని కోరుతున్నాను.

ప్రచారకదళాల కృషి

నర్సాపురం తాలూకా (పశ్చిమగోదావరి) రైతుసంఘంతరపున అయిదుగురొక ప్రచారకదళంగా బయల్దేరి, 10-8-43 మొదలు 19-8-43 వరకు తూర్పుపాలెం, ఆచంట, చినమల్లం, పెదమల్లం, నడిపూడి, దేవ, గ్రామాలలో బుర్రకథలుచెప్పి, వేషాలువేసి, 3000 మంది రైతులలో అధికాహారోత్పత్తి యొక్క అవసరాన్ని గురించి ప్రచారం చేశారు. పైగ్రామాలలో రైతులు విరివిగా రైతుసంఘంలో సభ్యులుగా చేరారు. రాయలసీమనిధికి విరాళాలిచ్చారు.

ఇలాగే, ఏలూరు తాలూకా రైతుసంఘం తరపున 11-8-43 మొదలు 19-8-43 వరకు పెదపాడు, నాయుడుగూడెం వగైరా 18 గ్రామాలలో ప్రచారకదళ సభ్యులు బహిరంగసభలద్వారా రైతుసంఘ కార్యక్రమాన్ని గురించి ప్రచారం చేశారు.

జమీందారీ బంజర్లను సాగుకు తేవాలి

కృష్ణాజిల్లా రైతుసంఘ సాధారణ సమావేశం 18-8-43 వ తేదీని బెజవాడలో అనుమర్లపూడి సీతారామారావుగారి అధ్యక్షతకింద జరిగింది. అందులో, జమీందార్లకు దేశభక్తిపూరితమైన విజ్ఞప్తిచేసి, వారి స్వాధీనంలో వున్న వేలకొద్దీ యకరాల బంజరు భూమిని సాగులోనికి తీసుకురావాలనీ; ఉచితంగా యివ్వకపోతే కవులుకైనా తీసుకోవాలనీ; జమీందారీ చెరువులు—కాలువలు మొదలయిన వాటిని మరమ్మతు చేయించుటకు ఒత్తిడి తీసుకురావలసిందనీ; జమీందార్లు బాగుచేయించకపోతే, రైతులే వాటిని బాగుచేయించుకొని మద్రాసు ప్రభుత్వం ప్రకటించిన శాసనం ప్రకారం మరమ్మతు ఖర్చులను శిస్తునుండి మినహాయించేటట్లు ఆందోళన చేయాలనీ—రైతుల్ని హెచ్చరిస్తూ తీర్మానం గావించబడింది. అధికోత్పత్తికి పశు సంపదయొక్క ప్రాధాన్యతను గుర్తించి రైతులు పశువుల్ని అమ్మవద్దని హెచ్చరించింది. కార్తీకమాసంలో సామాన్యంగా ఆహారసమస్య విషమించుతుంది. కాబట్టి ముందుగానే రైతులు ప్రతిగ్రామంలోను ఆహారకమిటీలనునిర్మించి, ఆహార లెక్కలు తీసుకొని, సమిష్టి ధాన్యపు నిధిని ఏర్పాటు చేయాలనీ, కో-ఆపరేటివ్ స్టోర్సు—సొసైటీల ద్వారా వ్యవసాయ కూలీలకు ధాన్యరూపంలో అప్పులివ్వాలనీ,కోరుతూ మరొకతీర్మానం ఆమోదించబడింది.

రాయలసీమనిధికి సహాయం

అగస్టు 7, 8 తేదీలలో ఎనిమిదవ దివితాలూకా రైతు ప్రతినిధుల సమావేశం కాకర్ల చంద్రశేఖరరావుగారి అధ్యక్షతక్రింద తెల్లురావుపాలెం గ్రామములో జరిగింది. 102 మంది రైతుసంఘ ప్రతినిధులు చర్చలలో పాల్గొన్నారు. రాజకీయ ప్రతిష్టంభన, ఆహార సంక్షోభం, అధికాహారోత్పత్తి, మొదలైన సమస్యలపై రైతులకు కార్యక్రమమిస్తూ తీర్మానాలు చేయబడ్డాయి. 8 వ తేదీ సాయంకాలం 1500 మంది రైతులతో ఊరేగింపు, 6 గంటలకు బహిరంగసభ, జరిగాయి. రాత్రి 10 గంటలకు సమిష్టిగానం, వీధినాటకం, బుర్రకథ వగైరా కార్యక్రమానికి 3000 మంది ప్రజలు హాజరయారు. రాయలసీమ కరువుబాధితుల సహాయార్థం సభలో రు. 90 వసూలయాయి.

వరదల బాధితులకు సహాయంచెయ్యాలి

దివితాలూకా రైతుసంఘ కార్యదర్శి ఇలా తెలియజేస్తున్నారు :

జులై 15 మొదలు 26 వ తేదీ వరకు కృష్ణానది వరదలవల్ల శ్రీకాకుళంనుండి గుల్లలమోదవరకు వేలకొద్దీ రైతులకు, వ్యవసాయంపై ఆధారపడే కూలీలకు చాలా నష్టం కలిగింది. వారికి ప్రభుత్వం యీక్రింది సౌకర్యాలొనర్చి, సహాయం చేయడం అవసరం : కూలిపోయిన యిండ్లస్థానే యిండ్లు వేసుకోవడానికి సహాయం; విత్తనాలు లేక యిబ్బందిపడుతూన్న రైతులకు విత్తనాల సప్లయి; పశువులను జమీందారీ లంకలలో ఉచితంగా మేపుకొనే సదుపాయం; 40 గ్రామాలలో 3135 యకరాలలో వేసిన మొక్కజొన్న—నువ్వు—నీలి వగయిరా పైర్లు పూర్తిగా పాడైపోవుటచే ఆభూములకు రెమిషన్, విత్తనాల సప్లయి.

వందలకొలది ఎకరాల్లో పైరులు మాడిపోతున్నాయి

కృష్ణాజిల్లా రైతుసంఘ కార్యదర్శి యిలా వ్రాస్తున్నారు :

కృష్ణాజిల్లాలో దోసపాడుఛానెల్,కుందేరు ఛానెల్, బందరు కాలువ, ఆట కాలువ, మామిళ్ళ కాలువ మొదలయిన వాటిక్రింద వందలకొద్ది యకరాల భూములు నీళ్ళు లేక నెరలుకొట్టుతున్నాయి. పైరులు మాడిపోతున్నాయి. వర్షాలు లేకపోవటంచేత, ఇరిగేషను డిపార్టుమెంటువారు రెగ్యులేషన్సుప్రకారం నీళ్లు పంచుతున్నప్పటికీ సాగుబడిభూములకు చాలక రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటి కప్పుడే సుమారు 4 వేల యకరాలల్లో పైరులు రేపోమాపో సర్వనాశనం కాబోయే స్థితిలో వున్నట్లు రిపోర్టులు వచ్చాయి.

ఆహారసమస్య నానాటికీ విషమరూపం దాల్చుతున్న యీసమయంలో మన శక్తినంతనూ కేంద్రీకరించి, పంటల్ని యెక్కువగా పండించాల్సిన అవసరం ఎంతోవుంది. ఇలాంటప్పుడు ప్రజల జీవనోపాధికి ఆధారభూతమయిన పైరులు మాడిపోతే విపరీతమయిన భీభత్సపరిస్థితులు ఏర్పడుతాయి. కాన వెంటనే యిరిగేషన్ డిపార్టుమెంటువారు శ్రద్ధ తీసుకోవాలి. ఏయేకాలువలక్రింద, ఏయేభూములు, యెండి,నెరలుకొట్టుతున్నాయో వాటికివెంటనే నీరు సప్లయిచేయాలి. రైతుసోదరులు కూడా ఏమాత్రం నీరు వచ్చినా, యెండిపోతూన్న భూములకుముందునీరువెళ్ళుటకుతగినఏర్పాట్లు చేయవలసినదిగా ప్రార్థిస్తున్నాను.

మద్రాసురాష్ట్రానికి 10 లక్షల రూపాయల ఎరువులసప్లయి

గుంటూరుజిల్లా రైతు సంఘాధ్యక్షులైన కొల్లా వెంకయ్యగారిలా వ్రాస్తున్నారు:

గుంటూరుజిల్లాలో పిండిఎరువులు ఉత్పత్తి అవుతూన్నప్పటికీ, రైతులకు మొత్తంమీద అవసరమైన 12 వేల టన్నులలో 4 వేల టన్నులుకూడా జిల్లాలో దొరుకుటలేదు. నిజాం సంస్థానంనుండి, విశాఖపట్నంజిల్లా నుండి, ఎరువుల ఎగుమతి నిషేధించబడుటవల్ల, రైల్వే అధికారులు వాగన్ సరఫరా చేయకపోవుటవల్ల, జిల్లాకు చాలినంతసప్లయి వచ్చుటలేదు. వ్యాపారస్థులు దీన్ని అదనుగా తీసుకొని, సరకును ఆపిఆపి, మార్కెట్టుకు వదలుతూ, ధరలను విపరీతంగా పెంచారు. ఈ పరిస్థితులవల్ల ఆహారోత్పత్తి దెబ్బతిని, ఆహారసమస్యయింకా తీవ్రరూపందాల్చి, దేశరక్షణ కుంటుపడుతుందని గత 4 నెలలనుండి రైతులు జిల్లాఅంతటఆందోళనచేస్తూవచ్చారు. ఎరువుల ధరలను కంట్రోలుచేసి, వ్యాపారస్థులవద్ద ఉన్న స్టాకును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనీ, వివిధ ప్రాంతాలనుండి ఎగుమతులపై నిషేధాన్ని తొలగించాలనీ, 100 వాగన్లు అయినా జిల్లా కలెక్టరు ఆధీనంలో ఉంచాలనీ, వ్యవసాయ అప్పులకు ప్రత్యేకించిన డబ్బుతో ఎరువులు కొనాలనీ, రైతుసంఘాలు సూచిస్తూ వచ్చాయి. తీర్మానాలు - మహజర్లు, టెలిగ్రాములు పంపి ఒత్తిడి తీసుకొచ్చాయి. గతమాసం (ఆగస్టు) మొదటి వారంలో నేను ప్రభుత్వ వ్యవసాయశాఖ డైరక్టరు, రైల్వే ప్రయారిటీస్ కంట్రోలర్, ఎడ్వైజర్ సర్ హ్యూహుడ్ మొదలైన వారితో సంప్రదించి, రైతుల కోర్కెలను తెలియజేశాను.

ఈకృషి ఫలితంగా, గుంటూరుజిల్లాకు వెంటనే ఎరువుల దిగుమతికిగాను 100 వాగన్లు యివ్వటానికి నిర్ణయించబడినదనీ, రాష్ట్రంమొత్తంమీద 10 లక్షల రూపాయల పెట్టుబడితో ఎరువులనుకొని రైతుల కందించడానికి నిశ్చయించబడినదనీ, డిప్యూటీ డైరెక్టరు తెలియజేశాడు. అధికారులు ఇప్పటికైనా పరిస్థితిని అర్థంచేసుకున్నందుకు అభినందించవలసి యుంది. కాని, రైతులు ఇంతటితో ఉపేక్షవహించడానికి వీల్లేదు. ప్రభుత్వం వ్యాపారస్థులద్వారా సరుకును తెప్పించే పద్ధతిని మాని, వ్యవసాయశాఖాధికారి, జిల్లా రైతుసంఘ ప్రతినిధి సహకారంలో సరుకును కొని తెప్పించాలనీ; వ్యాపారస్తులవద్దనున్న సరుకును కమాండీరుచేసి, ధరలనుకంట్రోలు చేయాలనీ, రైతులు రైతుసంఘాలద్వారా ఆందోళన చేయవలసియుంది.

పాలేరు ప్రాజెక్టు రైతులపై పన్నుభారం

హైదరాబాద్ సంస్థానంలోని ఖమ్మంమెట్టు తాలూకాలో పాలేరుప్రాజెక్టు 35 లక్షలరూపాయల వ్యయంతో నిర్మించబడినది. దీనితో 20 వేల యకరముల భూమి సాగు అవుతుంది. గతసంవత్సరం కొన్ని భూములకు మఘకార్తి మధ్యలోను, కొన్నిటికి పుబ్బకార్తిలోను, నీటినివదలారు. రైతులుఆనీటితో నారును కొని తెచ్చి సేద్యం చేసినను, సకాలంలో సేద్యం కానందునపంటఫలించకరైతులు నష్టములపాలయ్యారు. ఇది యిలా వుండగా సేద్యము కానిభూములు పడావా వున్నవనే నెపముతో(బంజరు) రైతులపై అకారణంగా 45వేలరూపాయలువన్ను విధించారు. ఇందులో సుమారు 35 వేలు మురాఫా (అప్పీలు) లో వున్నాయి. విశేషమైన యీపన్నుభారం అధికాహారోత్పత్తిని కుంటుపరుచును. కాబట్టి పాలేరు ప్రాజెక్టు రైతులపై విధించబడిన పన్నుభారమును తొలగించవలసిందని నైజాం ప్రభుత్వాన్ని కోరుతూ ఆంధ్ర మహాసభ పాలేరుపట్టణకమిటీవారు తీర్మానించారు.

పశువులకు రిజర్వు ఫారెస్టులు తెరవాలి

శ్రీ ఎస్. ఘనేనాయక్ గారిలా వ్రాస్తున్నారు :

అనంతపురంజిల్లా, పామిడుర్తి ఫిర్కాలో దాదాపు 3000 పశువులు అడవిప్రాంతాలలో మేసి, జీవిస్తున్నాయి. రిజర్వు ఫారెస్టు అగుటచే, ప్రభుత్వంవారు ఈయేడు ఫారెస్టు గ్రేజింగు చీటీలు వసూలు చేయడం మొదలు పెట్టారు. కొత్తకోట రిజర్వును పశువుల మేతకై వదలవలసినదని రైతులు ఫిబ్రవరి నెలలో ఫారెస్టు ఆఫీసరును కోరగా, వర్షములు వచ్చేవరకు మేయుటకు అనుమతినిచ్చారు. కాని, అగస్టులో రిజర్వును తిరిగి మూసివేశారు. ఈకరువు రోజులలో రైతులుపడే అవస్థలు గమనించి, ప్రభుత్వోద్యోగులు వెంటనే కొత్తకోట రిజర్వును తెరువవలసిందనీ, పశువుల పర్మిట్లురద్దుచేయవలసిందనీ, కోరుతున్నాను.

Printed and Published by Katragadda Rajagopala Rao at Prajasakti Press, Governorpet - Bezwada.

END OF ISSUE